Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 10

(Mar. 17, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 10

(Mar. 17, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-1-6 PRAJASAKTI Regd. No. M. 4486.

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీగా
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 17-3-43 బెజవాడ | సంచిక 10

★ మన రాజకీయాలు

దేశాభివృద్ధి నిరోధకులు
ప్రజలనుండి దూరంకాక తప్పదు

భారత రాజకీయ ప్రతిష్టంభనను తొలగించడానికి మరొక ప్రయత్నమే ఈనెల 9, 10 తేదీలలో బొంబాయిలో జరిగిన వివిధపార్టీ నాయకుల సమావేశం. గాంధీజీ ఉపవాసంతోనే, భారత సమస్యా పరిష్కార ప్రయత్నము, జాతీయైక్యతా ప్రయత్నమూ, అంతం కాలేదని, కాకూడదని, ఈసమావేశం తెలియజేస్తుంది. అంతేకాదు. కాంగ్రెసు లేనిదే భారత సమస్య లేదని, కాంగ్రెసును కాదంటే, భారత సమస్య పరిష్కారం కాజాలదని ప్రకటిస్తోంది. జాతీయైక్యతను సమకూర్చ డానికి, భారతదేశాన్ని ఫాసిస్టుదాడినుండి సంరక్షించు కోడానికి, గాంధీజీగాని, కాంగ్రెసుగాని, మరి ఏఇతర పార్టీలుగాని (ఇటు బ్రిటిషు సామ్రాజ్య వాదులు - అటు ఫాసిస్టులనుకూలురైన పంచమాంగదళం తప్ప) ఎంత కృషిచేస్తే అంత గాలిని ప్రపంచానికి చాటుతోంది, భారత ప్రజలు ఐక్యతకు దగ్గరకువస్తున్నారని చూపుతోంది.

గాంధీజీతో తమలో కొందరు జరిపిన సంభాషణ తమ బట్టి చూస్తే, ఆయనను విడుదలచేస్తే రాజకీయ ప్రతిష్టంభన పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని సమావేశానంతరం వివిధపార్టీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం తన పాలసీని మార్చుకోవాలని హెచ్చరించారు. గాంధీజీతో సంప్రదించటానికి తమకు అవకాశం ఇవ్వమని వైస్రాయిని కోరారు.

సావర్కారు తలతిక్క

అందరికీ ఒకదారైతే, ఉలిపికట్టె దొకదారి. దేశమంతా గాంధీజీ విడుదలను, జాతీయైక్యతను కోరుతూ వుంటే, సంకుచిత బుద్ధితోసావర్కారు మాత్రం ససేమిరా అంటున్నాడు. బొంబాయిలో సమావేశానికి ఒక రోజు హాజరై రెండో రోజున ఎగరగొట్టి ఆసమావేశ నిర్ణయాలతో తనకేమీ సంబంధం లేదని ప్రకటిస్తున్నాడు. మొదటిరోజున తాను, హిందూమహాసభాధ్యక్షుని హోదాలో వెళ్ళలేదట! తన వ్యక్తిహోదాతోను, మిత్రుని బలవంతంవల్ల వెళ్ళాడట! ఈ బలవంత బ్రాహ్మణుడికి ఎన్నిహోదాలో! అంతకంటె, జాతీయైక్యతను చెడగొట్టడమే ఒక హోదాగా ఎంచుకున్నాడంటేనే బాగుంటుంది!

కాని, గాంధీజీ విడుదలయే కోరని సావర్కారు గారి ఈ జాతీయ విద్రోహ పాలసీని హిందూ మహాసభ నాయకులంతా అంగీకరిస్తున్నారనుకోడం పొరపాటు. హిందూ సభలో అభివృద్ధి కోరే నాయకులు, ముఖ్యంగా అఖిల భారత హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంటు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ; మహేశ్వర దయాళ్ శేఠ్; పంజాబు హిందూ మహాసభాధ్యక్షుడు రాజా నరేంద్రనాథ్, మొదలైనవారు బొంబాయి సమావేశానికి తమ సంపూర్ణ ఆమోదాన్ని తెలియజేశారు.

ప్రభుత్వపు మొండిపట్టు

దేశమంతా జాతీయైక్యతకు దగ్గరకువస్తూంటే ప్రభుత్వమాత్రం తన పాలసీని మార్చుకోడానికి నిరాకరిస్తూవుంది. సెంట్రల్ అసెంబ్లీలో, ప్రభుత్వ నిర్బంధ విధానాన్నిగూర్చి సర్దార్ కాంతసింగ్ ప్రతిపాదించిన కోత తీర్మానంపై చర్చలో హోమ్‌మెంబరు, మాక్సువెల్, సమాధానం చెబుతూ, ప్రభుత్వ చర్యలవల్ల ఎవరోకొందరు నిరపరాధులు నిర్బంధాలకు, దౌర్జన్యాలకు గురి అయినంతమాత్రాన ప్రభుత్వ పాలసీయే అంత అనడానికి వీలులేదని వ్యాఖ్యానం చెప్పాడు. స్థానికోద్యోగులు చెలరేగి వివక్షతలేకుండా కనబడ్డవారి నల్లా అరెస్టులు చేయడం, నిర్బంధించడం, ఎవరో కొందరు పంచమాంగదళంవారో, వారి ప్రోద్బలం మూలంగానో వెర్రిగా చేసిన విధ్వంసక చర్యలకు, గ్రామాలకు గ్రామాలపైన, జిల్లాలకు జిల్లాలపైన ప్రజలందరిపై సాముదాయక జరిమానాలు విధించడం, మొదలైనవన్నీ, అక్కడక్కడ జరిగిన, గమనింప నవసరంలేని, చిన్ని సంఘటనలంటే ఎవరు నమ్ముతారు? ఏ న్యాయశాస్త్రం దానిని సమర్థించుతుంది? అవిగాక, సింధు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మార్షల్-లా, బెంగాలులో డా॥ శ్యామ ప్రసాద్ ముఖర్జీ రాజీనామాకు కారణమైన మిడ్నపూర్ దురంతాలు, సెంట్రల్ ప్రావిన్సులో చీమూరు సంఘటనలు, యు. పి. లో బలియా సంఘటనలు ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండానే జరిగాయంటాడా మాక్సువెల్? ఇంకా ఏమైనా అంటే, అట్టి చర్యలు, సంఘటనలు, రాష్ట్రీయ ప్రభుత్వాల బాధ్యతమీదనే జరిగాయ టున్నాడు. అయితే భారతదేశాన్ని కబళించడానికి పొంచి కూర్చున్న జపాను ఫాసిస్టులకు, వారి పంచమాంగదళానికి అదనైన అవకాశాలకు దారితీసే ఇట్టి చర్యలు రాష్ట్రీయ ప్రభుత్వాలుచేస్తూంటే కేంద్ర ప్రభుత్వం ఏమిచేస్తోంది?

పైగా, 1930-33 ఉద్యమాలతో పోల్చిచూస్తే ఇప్పుడు నిర్బంధంలోవున్న కాంగ్రెసువారి సంఖ్య చాలా తక్కువని అంటున్నాడు. 1930-33 ఉద్యమంలో 70 వేలమంది జైలులో పెట్టబడితే, ఇప్పుడు 28 వేల మంది మాత్రమే జైళ్లలో వున్నారని అన్నాడు మాక్సువెల్. అయితే 1930-33 సంవత్సరాలకు ఇప్పటికి పోలిక ఏమిటి? 1930-33 లలో ఏ ఫాసిస్టు దేశమూ భారతదేశంపై దండెత్తసిద్ధంగాలేదు. ఇప్పుడా ప్రమాదంవుంది. వుండడమేకాదు. ఫాసిస్టు విమాన దాడులకు కూడ భారత దేశం గురిఅయింది. నేడు దేశరక్షణ అత్యంతావశ్యకమైన కర్తవ్యంగా వుంది. దేశంలో ఆహార పదార్థాల కరువు ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. ఇట్టిసమయంలో దేశంలో ప్రధానరాజకీయ సంస్థయైన కాంగ్రెసులో; పదేపదే తన ఫాసిస్టు వ్యతిరేకతను ప్రకటించుతూ, ఫాసిస్టు దుండగీదుల దాడికి గురియైన స్పెయిన్, చైనా దేశాలకు సహాయ సానుభూతులను పంపిన కాంగ్రెసులో; 28 వేలమందిని జైలులో నిర్బంధించడం దేశరక్షణను బలహీన పర్చడం కాక మరేమిటి?

కొత్త పన్నులు

ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన కొత్తబడ్జెటు చూద్దాం, 1943-44 సంవత్సరానికి రు. 259 కోట్లు బడ్జెటులో అంచనావేశారు. దానిలో రెవిన్యూల వల్ల వచ్చేది 199 కోట్లు మాత్రమే. లోటుగావున్న 60 కోట్లకు 40 కోట్లు అప్పుతెచ్చేటట్టు, మిగతా 20 కోట్లు కొత్త పన్నులద్వారా రాబట్టేటట్లు అంచనా. 20 కోట్లు ప్రజలనుండి నిర్బంధంగా వసూలు చేయువచ్చు. కాని, దానినే బాధ్యతగల జాతీయ ప్రభుత్వం వుంటే, తమ దేశాన్ని స్వాతంత్ర్యాన్ని రక్షించుకునే అవకాశం ప్రజలకే వుంటే, ఎంతో సంతోషంతో ఇస్తారు కదా! ప్రభుత్వం మాత్రం అట్టి విధానం అవలంబించ దలచుకోలేదు. జాతీయైక్యత కుదరడం, జాతీయ ప్రభుత్వం నిర్మించాలనడం ప్రభుత్వానికి వెగటుగా వుంది. 1942 ఆగష్టు 8 వ తేదీ అనంతరం జరిగిన విధ్వంసక చర్యలకు కాంగ్రెసుది ఎంతమాత్రం బాధ్యత కాదని; తానా చర్యలను సమర్థించనని; గాంధీజీ 1942 సెప్టెంబరు 23 తేదీనే ప్రభుత్వానికి తెలియజేశాడు. ఆలేఖను ప్రకటించకుండా తొక్కిపెట్టి ప్రపంచానికి ఇదంతా కాంగ్రెసే చేసిందని చూపాలనుకున్నారు. కాని గాంధీజీ ఉపవాసంతో ఈ కుట్ర బయటపడింది. 1942 నవంబరులో ప్రతిష్టంభన తొలగించడానికి, జాతీయైక్యత సమకూర్చడానికిగాను గాంధీజీతో మాట్లాడాలంటే రాజాజీకి అనుమతి నీయలేదు. క్రిందటి నెలలో ఢిల్లీలో సమావేశమైన సర్వపక్ష సమావేశ సూచనలను తుది విచారవేశారు. వేలకొలది ప్రజలు గాంధీజీ విడుదలను, జాతీయప్రభుత్వనిర్మాణాన్ని కోరుతూ వైస్రాయికి పంపిన టెలిగ్రాములు, మహజర్లు బుట్టదాఖలు చేశారు.

~~~ కామ్రేడ్ ~~~
కొండేపూడి లక్ష్మీనారాయణ

దీనికి తగినపాటనే రూజ్‌వెల్టు అధ్యక్షుని ప్రతినిధి, ఫిలిప్సు పాడుతున్నాడు. జయకర్, సతల్‌వాడ్, కె టి షా, రాజాజీ మొదలైనవారు బొంబాయిలో ఆయనను కలుసుకొని గాంధీజీ విడుదలనుగూర్చి, భారతసమస్యనుగూర్చి చర్చించ ఆయన తానేమీ కలుగజేసుకోనని చెప్పాడు.

"న్యూస్ క్రానికల్" పత్రికా ప్రతినిధి, లండన్‌లోని అధికారవర్గాల అభిప్రాయాలను గూర్చి వ్రాస్తూ గాంధీజీ, కాంగ్రెసు నాయకులు వ్రాత పూర్వకమైన క్షమాపణయిస్తేగాని విడుదలవిషయం ఆలోచించరని వ్రాశాడు.

"యార్కుషైరుపోస్టు" పత్రిక తన సంపాదకీయంలో, భారతదేశానికి అడిగినంత మాత్రాననే స్వాతంత్ర్యం ఇవ్వవలసిందేనని, దేశంలో ఐక్యత లేకపోవడమే ఈస్థితికి కారణమని, ఇప్పట్లో గాంధీ-జిన్నాలకు మధ్య రాజీకుదిరే సూచన లేవీ లేవని వ్రాసింది. ఇవన్నీ చూస్తే, ఇక్కడ వైస్రాయి, ఆతని ప్రభుత్వమూ, జాతీయైక్యత కుదరకుండా చెడగొడుతూ వుండడమూ, అక్కడ బ్రిటనులో టోరీమూక్షవరీ ముఠా, భారతదేశంలో జాతీయైక్యత లేదుకనక జాతీయ ప్రభుత్వం అసంభవమని ప్రపంచాన్ని మోసపుచ్చడానికి ప్రయత్నించడమూ ఒక నాటకంలాగ తయారైంది.

అందుచేత, జాతీయైక్యతను, దానికి ప్రధానమైన గాంధీజీ కాంగ్రెసు నాయకుల విడుదలను సాధించితే, సామ్రాజ్యవాదుల బూటక ప్రచారాన్ని బైటపెట్టగలుగుతాము. గాంధీజీ ఉపవాసంలోను, తదనంతరమూ కూడ చూస్తే, జాతీయైక్యత దగ్గరకు వస్తోంది. హిందూ మహాసభలో అభివృద్ధిని కోరే భాగం, గాంధీజీ విడుదలను కోరుతూ, జాతీయైక్యతా నిర్మాణ కృషిలో పాల్గొనడానికి సంసిద్ధత చూపడం, ఒక మంచి మార్పు.

అందుచే బొంబాయిలో సమావేశమైన వివిధ పార్టీల నాయకులేగాకుండా, దేశ స్వాతంత్ర్యాన్ని, జాతీయైక్యతను కోరే ప్రజలంతా గాంధీజీ, ఇతర కాంగ్రెసునాయకుల విడుదలకోసం ఎడతెగని ఆందోళన సాగించాలి. ప్రభుత్వానికి మహజర్లు పంపడం, టెలిగ్రాములు పంపడంతోను, ఇంటర్వ్యూలు కోరడంతోను, అమెరికనురాయబారులచుట్టు తిరగడంతోనూ మాత్రమే అది సాధ్యంకాదు దీనివెనుక ప్రచండోద్యమ ప్రజాఐక్యతా నిర్మాణం రెండూవుండాలి అప్పుడే మనం గాంధీజీని, కాంగ్రెసు నాయకులను విడుదల చేయించుకోగల్గుతాం. జాతీయైక్యత, జాతీయ ప్రభుత్వం నిర్మించుకో గల్గుతాం. దేశంలో అల్లాంగోపాలాన్ని కలవరపెట్టుతూన్న ఆహార పదార్థాల కరువును నివారించుకోగల్గుతాం. దేశాన్ని ఫాసిస్టు దాడినుండి, సామ్రాజ్యవాద దాసత్వంనుండి రక్షించుకొని స్వాతంత్ర్యాన్ని నెలకొల్పుకోగల్గుతాం.

ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ సంచిక

(అర్ధరూపాయి)

ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ సందర్భంలో, ఆహ్వాన సంఘం, కర్వీనద్ప సమిష్టి సంపాదకత్వాన వెలువడిన దీసంచిక.

మహాసభాధ్యక్షుల, ఆహ్వాన సంఘ కార్యదర్శుల, ఉపన్యాసాలు, మహాసభ తీర్మానాలు, సంఘప్రణాళిక, సంఘ నిర్మాణ సూత్రాలు - ఇవి సంచికలో ఒక భాగం.

అభ్యుదయ సారస్వతం ఎలా వుండాలి, సారస్వత సమాలోచన, ఫాసిస్టు ప్రతికూల సాహిత్యం, అనే వ్యాసాలు — పునః ప్రతిష్ఠ, కవి, సంస్కృతి విప్లవం, ఓకవీ, నవకవి, కవికర్తవ్యం, అనేగేయాలు, ప్రస్తుత సమాజానికి అభ్యుదయ మార్గాన్ని చూపాలంటే, సారస్వతం ఎలాంటి పాత్రను నిర్వహించాలో విపులంగా తెలియ జేస్తూ, ఆంధ్ర సారస్వత రంగానికి ఒకనూతన పంథాను చూపించు తున్నాయి. ఇవిగాక, మంచి ఉత్తేజాన్ని గల్గించి, ఉద్రేకపూరితమైన చక్కని గేయాలూ, నేటి సామాజిక వాస్తవిక జీవితాన్ని ప్రతిబింబించుతూ, విమర్శించుతూ, వున్నరసవత్తరమైన కథలూ, వున్నాయి.

ఇలాంటి రచనలనే గాక, ఇంకకన్న మించిరచనలను గూడ సమీకరించి, ఆంధ్రఅభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రసారస్వత రంగానికిజీవం పోస్తుందని, ఆశించుతున్నాం.

ఈ సంచిక కావలసినవారు :

ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం,
కార్యాలయం - తెనాలి, అనివార్యమూర్తి.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy
~~~

ప్రజాశక్తి

17-3-43 బుధవారం.

దుష్ప్రచారం

నేడు ప్రపంచమంతటా రెండు పక్షాలుగా చీలి చావు బ్రతుకుల సంగ్రామంలో పోరాడుతున్నాయి. ఒక పక్షాన జర్మనీ, ఇటలీ, జపాన్ ఫాసిస్టు సామ్రాజ్యవాదులు ప్రపంచాన్నంతను మధ్యుగ బానిసత్వంలో ముంచడానికి పోరాడుతున్నారు. రెండో వైపున ప్రపంచ ప్రజా [illegible] సోవియట్ యూనియన్ నాయకత్వాన ప్రజాస్వాతంత్ర్యం, పీడితజాతుల స్వయం నిర్ణయహక్కు, విశ్వమానవ కళ్యాణంకొరకు పోరాడుతున్నాయి. కాని యీ ప్రజాపక్షంలో తమ ప్రపంచాధికారాన్ని ఫాసిస్టు జర్మనీ కాజేస్తుందని భీతితో బ్రిటను, అమెరికన్ సామ్రాజ్యవాదులు కూడా వున్నారు. హిట్లరుకు వ్యతిరేకంగా చెలరేగిన తమ దేశ ప్రజల ఒత్తిడివలనకూడా వారు ప్రజాపక్షంలో చేరవలసి వచ్చింది.

గత 20 నెలలనుండి ఫాసిస్టు దుండగీడులను సోవియట్ యూనియన్ పాటలేని పరాక్రమంతో ఎదిరించి పోరాడుతూంది. కామ్రేడ్ స్టాలిన్ నాజీ జర్మనీని ఓడించడానికి యూరప్‌లో రెండోరంగం తెరవాలని 1941 నవంబరు ఉపన్యాసంలోనూ, 1942 మే ఉపన్యాసంలోనూ, 1942 నవంబరు ఉపన్యాసంలోనూ స్పష్టంగా తెలియజేశాడు. జర్మనీ సైన్యాలన్నీ ఉధృతంగా రష్యాపైనే కేంద్రీకరించబడుతున్నాయని, రెండోరంగం తెరచి [illegible] మరల్చితే త్వరలో [illegible] పతనము తప్పదని [illegible]. దానితోపాటు మిత్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికాలు సోవియట్‌కు పంపిన ఆయుధసామగ్రికి కృతజ్ఞత తెలిపాడు. మిత్రరాజ్యాలప్రజలు తమ శ్రేయస్సు కొరకే రెండోరంగాన్ని తెరుస్తారనే ఆశనుకూడ వెల్లడించాడు. [illegible] అమెరికన్ ప్రజలు ఆందోళనచేసి తమ [illegible] చేస్తున్నారుకూడ.

కాని బ్రిటను, అమెరికన్ సామ్రాజ్యవాదులు రెండోరంగాన్ని తెరువలేదు. ఉత్తరాఫ్రికాలో ఒక లక్ష అయినా జర్మన్ సైన్యం లేకపోయినా అక్కడనే దాగుడుమూతలాడుతూ, మిలిటరీ కారణాలవల్ల ఆలస్యంగావున్నాయని సాకులు చెబుతున్నారు. అసలు రెండోరంగం తెరువకపోవడానికి మిలిటరీ కారణాలు అడ్డుకావు. రాజకీయ కారణాలే అసలు ఆటంకం. మిత్రరాజ్యాల సైన్యాలు యూరప్‌లో ప్రవేశించగానే ఆక్రమిత దేశాలప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంక్రింద విప్లవాలు సాగిస్తారు. సామ్రాజ్యవాదులకు తమ ఏజెంట్లను అచట ప్రతిష్ఠించడానికి అవకాశం వుండదు. అందుకే వీరికి రెండోరంగమంటే అంత భీతి. ఉత్తరాఫ్రికాలోవలె డార్లాన్‌వంటి ద్రోహులను ఆక్రమిత దేశాలలో తమ ఏజెంట్లుగా సంపాదించాలని ప్రయత్నించుతున్నారు. వారు దొరికేవరకు రెండోరంగం ఆపడానికి ఏవో సాకులు చెబుతూనే వుంటారు.

రెండోరంగం సమస్య యిల్లావుండగానే సోవియట్ రెడ్ ఆర్మీ గత 4 నెలలుగా బ్రహ్మాండమైన విజయాలను సాధించింది. జర్మన్ సైన్యాలను చావుదెబ్బలుకొట్టి స్టాలిన్‌గ్రాడ్ నుండి [illegible] వరకు తరిమింది. నాజీలు తమ నష్టాలను ఒప్పుకోక తప్పలేదు. గోబెల్సు మిత్రరాజ్యాలలో చీలికలు తేడానికి "యూరప్‌కు బోల్షివిక్కు ప్రమాదాన్ని" గురించి ప్రచారం ప్రారంభించాడు. రెడ్-ఆర్మీ విజయాలు బ్రిటన్, అమెరికాలలో ఫాసిస్టు అనుకూలురకు భీతి కల్గించాయి. వీరు సోవియట్ వ్యతిరేకప్రచారం ప్రారంభించారు.

అట్లాంటిదే రష్యాలోని అమెరికన్ రాయబారి అడ్మిరల్ స్టాండ్లీ ప్రకటన. దానిలో అతడు, అమెరికా పంపుతున్న సహాయాన్ని గురించి రష్యన్ ప్రజలకు తెలుపబడడంలేదనీ, రష్యా ఒంటరిగా ఇతరుల సహాయంలేకుండా పోరాడుతూందనే అభిప్రాయం ప్రచారం చేయబడుతూందని ఆరోపణలు చేశాడు. కామ్రేడ్ స్టాలిన్ యీ విషయాలపై స్పష్టంగా ప్రకటించాడని పైనే [illegible] ఉదహరించనవసరంలేదు. స్టాండ్లీ ప్రకటనను బ్రిటీషు అమెరికన్ పత్రికలు ఖండించాయి. సమ్నర్ వెల్సు యిది ప్రభుత్వాభిప్రాయం కాదన్నాడు. అమెరికా ఉపాధ్యక్షుడు హెన్రీ వాలెస్ రష్యాతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలనీ, లేనిచో 3 వ ప్రపంచ సంగ్రామానికి దారి తీసిన వారమౌతామనీ హెచ్చరించాడు. సోవియట్‌కు వ్యతిరేకంగా ప్రచారం జేసే ప్రభుత్వోద్యోగులను, అమెరికన్ విమానాలు, నావలు ప్రపంచమంతా ఆవరించాలని కోరే సామ్రాజ్యవాదులను తీవ్రంగా ఖండించాడు. రాయబారి స్టాండ్లీని డిస్మిస్ చేస్తారనే వార్తలు కూడా వ్యాపించాయి.

స్టాండ్లీ ఉదంతం యింతటితో ముగిసినా, దీనికి కారణాలు మాత్రం అలాగే వున్నాయి. బ్రిటను, అమెరికా ప్రభుత్వాలలో మ్యూనిక్ ద్రోహ సమయంలో హిట్లరును బలపరచిన ముఠా, అభ్యుదయాన్ని నిరోధించే ముఠా, తమ సామ్రాజ్యాలలో కోట్లకొలది ప్రజలను బానిసత్వంలో వుంచాలనే ముఠా, అధికారంలో వున్నంతకాలం మిత్రరాజ్యాలలో ఈ విభేదాలు మాసిపోవు. సత్వర విజయానికి, ప్రపంచ శాంతికి వీరి పంథా ఆటంకంగా వుంది. బ్రిటన్, అమెరికన్ ప్రజలు హిట్లరు అనుకూలురకు, అభివృద్ధి నిరోధకులకు ఎంత త్వరగా ఉద్వాసనం చెప్తే అంత త్వరగా మిత్రరాజ్యాల విజయం, ప్రపంచ ప్రజల విజయం లభ్యమవుతుంది. ఫాసిజాన్ని నాశనంజేసి, ప్రపంచ ప్రజాస్వాతంత్ర్యాన్ని స్థాపించగల్గుతాము. యుద్ధ అనుభవాల ద్వారా చైతన్యం పొందుతున్న బ్రిటను, అమెరికా ప్రజలు హిట్లరు ముఠాతో సంధిచేసికోవాలని కోరే ప్రజాద్రోహుల ఆటలను సాగనివ్వరు. మిత్రరాజ్య ఐక్యతను కాపాడగల్గుతారు.

లెనిన్ డే పార్టీ ఫండుకు తమ ఆస్తులను యిచ్చివేసిన కామ్రేడ్సు

లెనిన్ డే ఫండుకు చందా లివ్వడంలో కామ్రేడ్స్ అనేకమంది తమ ఆస్తి సర్వస్వం పార్టీకి యిచ్చివేశారు. పార్టీ యిచ్చే స్వల్పవేతనాలపై జీవించడానికి నిర్ణయించుకొన్నారు. భారత రాజకీయ రంగంలో నూతన సాంప్రదాయాన్ని నిర్మించారు. ఆ కామ్రేడ్స్ అందరకు పార్టీతరపున మా ధన్యవాదాలు. ఇలా తమవంతు ఆస్తిని యిచ్చివేసిన, యివ్వ వాగ్దానంచేసిన కామ్రేడ్స్ పేర్లు:





కామ్రేడ్ మానికొండ సూర్యావతి

కామ్రేడ్ మానికొండ సుబ్బారావు



కామ్రేడ్ కడియాల గోపాలరావు

కృష్ణాజిల్లా

	పేరు	ఆస్తి విలువ
1.	కామ్రేడ్ మానికొండ సూర్యావతి	5000
2.	,, మానికొండ సుబ్బారావు	5000
3.	,, కడియాల గోపాలరావు	4000
4.	,, వెల్లంకి వెంకటేశ్వరరావు	3000
5.	,, కడియాల కోటేశ్వరరావు	4000

గుంటూరుజిల్లా

	పేరు	ఆస్తి విలువ
6.	కామ్రేడ్ ఎం. బసవపున్నయ్య	5000
7.	,, పి. లక్ష్మినారాయణ	1500
8.	,, కనగాల కుటుంబరావు	5000
9.	,, కె. శంకరరావు	800
10.	,, పి. రంగారావు	1000
11.	,, కె. బలరామయ్య	1000
12.	,, వి. రామకృష్ణయ్య	3000
13.	,, కొల్లా వెంకయ్య	1500
14.	,, పి. మల్లిఖార్జునరావు	1500
15.	,, పి. కామేశ్వరరావు	600



కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య

మూలం
వండా వసిలెవ్‌స్కా

అమ్మమ్మ

సంక్షిప్తీకరణ
మానేపల్లి తాతాచార్య

"అమ్మమ్మా, అమ్మమ్మా! విన్నావటే?" అని గాబరాగా పరుగెత్తుకొచ్చింది పొరుగింటివారి పిల్ల నటాషా.

ఎండలో చలికాచుకుంటున్న అమ్మమ్మ తొణకలేదు, బెణకలేదు.

నటాషా ఆశ్చర్యంతోనే వణుకుతూ, కాసేపు నిలబడిపోయింది. తర్వాత అమ్మమ్మ చెయ్యి పట్టుకుని "విన్నావా? మేమంతా గ్రామం విడిచి వెళ్ళిపోతున్నాం... పద, త్వరగా..ఆముండా కొడుకులు రాకముందే" అంటూ అమ్మమ్మను తీసుకు వెళ్ళటానికి ప్రయత్నించింది.

"అబ్బా, నన్ను నిముషంపాటు శాంతంగా కూర్చోనివ్వరా?... ఇంతకాలం మళ్ళినా. ఏం మునిగిపోయింది, అలా గంతులేస్తున్నా." అంది అమ్మమ్మ ఇంకా చిరాకుతో.

"జర్మనీవాళ్ళు వస్తున్నారే. అందరం అడవుల్లోకి పోతున్నాం....పద, త్వరగా."

"నేనుకూడా రావాలి....మీరు పొండి. జర్మనువాళ్ళుగాదు, వాళ్ళని పుట్టించిన దేవుడు వచ్చినా నేనిక్కడనుంచి కదలను: డెబ్భై యేళ్ళ ముసలిదాన్ని నన్నేం చేస్తారు వాళ్ళు?... వెధవాయలు."

నటాషాకు ఏంచేయాలో బోధపడలేదు. అమ్మమ్మకు నచ్చచెప్పటానికి ప్రయత్నించింది; లాభంలేకపోయింది.

"అయితే రావన్నమాట"

"రాను, రాను, రాను:"

"మేమంతా వెళ్ళిపోయినా, ఇక్కడొక్కదానివే వుంటావా?"

"ఇంతెన్నిపొద్దులు చెప్పాలే, పిల్లా?"

"సరే: ఒక్కపనిమాత్రం చేసిపెడతావా?"

"ఏంటి?" అంది విసుగుదలతో.

"మా తోటలో పొదలున్నాయే, వాటిలో ఇద్దరు ఎర్రసైనికులున్నారు. వాళ్లకి సహాయం చెయ్యాలి."

"ఆఁ?"

"ఎర్రసైనికులు.... చాలా దెబ్బతిని పడున్నారు, వాళ్ళను చూస్తుండాలి."

"ఆఁ చూస్తాలే."

"వాళ్లకునీళ్లు అవి ఇస్తుండాలి."

"నన్ను వేధించకూక....అంతమాత్రం తెలీదూ?"

"మరచిపోక," అని చెబుతూ నటాషా వెళ్ళిపోయింది.

• • •

అమ్మమ్మ కాసేపు అలానే ఎండలో కూర్చుంది. తర్వాత మెల్లగా, వంగిపోయిన నడుముతో, నీళ్ళ చెంబు పట్టుకొని, పక్కయింటివారి తోటలో వున్న పొదల్లోకి వెళ్ళింది. పొదల మాటున ఎర్రసైనికులు యిద్దరు పడివున్నారు. సవ్వడి విని కొద్దిగా మెలుకువ వున్న సైనికుడు, "ఎవరది?" అన్నాడు.

"నేనే, అమ్మమ్మని. భయంలేదులే." అంది.

రెండవ సైనికుడు స్పృహ తప్పి పడివున్నాడు; జ్వరం మాడ్చేస్తూంది. మెలుకువగా వున్న సైనికుడు "మంచినీళ్ళు కావాలి." అన్నాడు.

"నా చిట్టితండ్రుల్లారా, దాహం కాదూ?.... ఎంత లేసి గాయాలు.... ఇదిగో మంచినీళ్ళు" అని అతనికి నీళ్ళు పట్టింది. రెండవ సైనికుడు అట్లాగే శవంలాగ పడివున్నాడు. అతని తలమీద గాయానికి కట్టినకట్టు జారిపోతే సరిచేసింది....తర్వాత తన గుడిసెకు వెళ్ళిపోయింది.

• • •

అమ్మమ్మ గుడిసెకు వెళ్ళి కూర్చోగానే, మిలిటరీ బూట్ల చప్పుడయింది. దారివేపు చూసేసరికి ప్రత్యక్షం, పదిమంది జర్మను సైనికులు. అందులో నాయకుడిలాగ కనబడుతున్నవాడు జర్మనీభాషలో ఏదో మొరుగుతున్నాడు కోపంగా....రష్యాభాష తెలిసిన మరొక సైనికుడు అమ్మమ్మతో అదంతా ఇలాగ చెప్పాడు:

"నువ్విక్కడ ఒక్కదానివే వుంటున్నావా? గ్రామస్తులందరూ యేరి? ఎక్కడికి వెళ్ళారు?"

"ఏమో నాకేం తెలుసు వాళ్ళసంగతి?....నేనొక్కదానినే వుంటున్నా నిక్కడ, పది సంవత్సరాలబట్టీ."

జర్మను ఆఫీసరు విన్నాడు. కోపంతో తలుపు తియ్యమన్నాడు చూడడానికి. అమ్మమ్మ, వొంగిపోయిన నడుముతో, మెల్లిగా వెళ్ళి తలుపుతీసింది. జర్మనువాళ్ళు ఇల్లంతా వెదికారు-మూలమూలల కిటికీలుతీసి చూశారు....ఆఫీసరు కుర్చీమీద కూలబడ్డాడు. అంతగందరగోళంగా ఇల్లంతా గుద్దుతూ యేమిటోమాట్లాడుతున్నారు. అమ్మమ్మకు ఎర్రసైనికుల విషయం జ్ఞాపకం వచ్చింది. వాళ్ళదగ్గరకు వెళ్ళాలంటే వీళ్ళుచూస్తారేమో.... ధైర్యం చేసి మెల్లిగా బయటికి జారటానికి చూసింది. వెనుకనుంచి భుజం పట్టుకు లాగాడు ఒకడు.

"ముసిల్దానా, ఎక్కడికి వెళతావ్?" అని గద్దించాడు.

"ఇక నాకుబయటికెళ్ళే పనులుండవా?" అంది అమ్మమ్మ.

ఆఫీసరు, "ఏయ్ ముసిలిముండా, బయటికి వెళ్ళడానికి వీలులేదు....వోరేయ్, అముసిలిని బయటికి పోనివ్వకండి. రష్యాలో పేనుగుల్నికూడా నమ్మలేం." అని గర్జించాడు.

ఇక అమ్మమ్మ బయటికిపోయే వీలులేదు. గత్యంతరంలేక పక్కమీదికి పోయి మేనువాల్చింది. కొంతసేపటికి కునుకు పట్టింది. కునుకులో కల....

....ఎర్రసైనికులు యిద్దరిలో ఒకడు లేచాడు.... తలమీద కట్టిన కట్టు జారిపోయింది .... 'మంచినీళ్ళు మంచినీళ్ళు....నటాషా, చూచావా, అమ్మమ్మ మంచినీళ్ళన్నా ఇవ్వటం లేదని కేకలు పెడుతున్నాడు....

• • •

అమ్మమ్మ గభాలున లేచింది. ఏమిటి? తనకళ్ళ ముందుకనపడేది నిజమేనా?....లేక ఇంకా కలగంటున్నానా? అని ఆశ్చర్యపోయింది. భయంతో కేకవేసేదే, ఎందుచేతనో ఊరుకుంది. గుండెలు దడదడకొట్టుకున్నై, ముచ్చెమటలు పోసినై.

ఆఫీసరుముందు సైనికుల ఆధారంతో ఆయిద్దరుఎర్రసైనికులు నిలబడివున్నారు. నిలబడేశక్తి ఒక్కరిలోనూ లేదు. జర్మను సైనికులే అదిమిపట్టి నిలబెట్టారు. అమ్మమ్మ కళ్ళుమసకఅంతా మాయమైంది. అవును వాళ్ళే....ఆయిద్దరు ఎర్రసైనికులే, సందేహంలేదు. ఎంత స్పష్టంగా వినబడుతూంది....ఆఫీసరే మాట్లాడేది....వాళ్ళు ఎర్రసైనికులే.

"ఒరే, చెప్పండి, మీ డివిజన్ నెంబరెంత?"

"నాకు జ్ఞాపకం లేదు", పాపం జ్ఞాపకం లేదట,

"ఒరే అబ్బీ, వాడికి అవన్నీ జ్ఞాపకం చేయించు నాయనా," అన్నాడు, తన సైనికుని ఉద్దేశించి.

పిడికిలి బిగించి, జర్మను సైనికుడు బలంతో ఎర్రసైనికుని ముఖంమీద కొట్టాడు....రక్తం చిమ్మింది.... ఎర్రసైనికుని నోటమాత్రం మాటలేదు

"చెప్పరా, ఊరివాళ్ళంతా ఎటుపోయారు?"

"ఏమో నాకు తెలియదు," అన్నదిన్నెఎర్రసైనికుని జవాబు,

"తెలియదూ?.... తెలిసేటట్టు చేయిస్తానుండు." అని తన సైనికులవేపు తల ఊపాడు.

ఈసారి ఏకకాలంలో, ఎర్రసైనికులమీద ఎన్ని దెబ్బలు పడ్డావో చెప్పలేం....క్రిందపడిపోయే స్థితిలో వుంటే, సైనికులు పైకి లేవనెత్తారు:

"ఒరే, పంది చెప్పరా, వాళ్ళంతా యెక్కడికి పోయారు?"

"నేను చూడలేదు....నేనింకేమీ చెప్పను."

"వీడు చూడలేదట, వీడికళ్ళు సరిగా కనబడేటట్టు చేయండిరా." అని ఆఫీసరు ఆజ్ఞ యిచ్చాడు.

ఎర్రసైనికుని ఏకంగా భూమిమీదకు నెట్టాడు. వెల్లకిలబడి ఉన్న అతనిమీద కాలువేసి అదిమిపట్టి, ఒక సైనికుడి తన బేయొనెట్‌ను అతని కళ్ళ దగ్గరకి పోనిచ్చాడు....

అమ్మమ్మ ఇక ఆ దృశ్యం చూడలేక పోయింది .... వొళ్ళు కంపించింది.... ముఖం తనవారిలో దాచుకుంది చెవులు మూసుకుంది. కాని ఆఫీసరు కర్కశకంఠం, ఎర్రసైనికుని పీడిత హృదయఘోష, అలా ఎంత చెవులు మూసుకుంటే మాత్రం వినపడకుండా పోతాయా!

ఒక్క తోపుతో బేయొనెట్ ఎర్రసైనికుని కంటిలో దిగబడిపోయింది, రక్తం గొట్టాలతో చిమ్మినట్లయింది.... అయితే మాత్రం ఎర్రసైనికుడన్నతర్వాత చలనం వుంటుందా?....

"కామ్రేడ్సు నేను పోయినా నష్టంలేదు.... శాలిం విరోధుర్ని నాశనం చేసేదాక మనం మనపట్టుని విడవకూడదు...." అన్నమాటలు మాత్రం అతని నోటంట వెలువడ్డవి.

"వాడు వాగేదేమిటి?" అని ఆఫీసరు రష్యాభాష తెలిసినవాడి నడిగాడు.

"అబ్బే, ఏం లేదు....విచ్చివాగుడు," అన్నాడతడు.

"సరే బయటికి తీసుకపోయి వాడిని వాడి తాతల దగ్గరకు ప్రయాణం కట్టించండి."

చలనంలేని చేతులువేసి బయటికి ఈడ్చుకుపోయారు. దారంతా రక్తమయమే....తర్వాత రెండవ ఎర్రసైనికునివంతు.

అమ్మమ్మ మనసు వికలమైపోయింది. తన్నుతాను తిట్టుకుంది. "తొంభైయేళ్ళు ఎందుకు బ్రతకాలి?.... ఇలాంటివి చూడడానికనా....ఈబాధలు పడడానికేనా? ....నా చిట్టితండ్రులు దేశంకోసం యెన్ని బాధలు పడుతున్నారు...."

• • •

రెండవవాని ప్రాణంగూడా తీసివేయగానే అంతా లేచారు....వాళ్లు చూస్తారని అమ్మమ్మ నిద్రపోతున్నట్లు నటించింది. బయట తలుపుదగ్గర ఒక సైనికుణ్ణి కాపలా పెట్టారు. తలుపులు బిగించారు. కిటికీలు మూసేశారు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత, గడ్డి పరచుకుని తలాఒకచోట పడుకున్నారు. అమ్మమ్మ ఊపిరైనా గట్టిగా పీల్చకుండా పడుకుంది.

కొద్దిసేపటికి అంతా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. అమ్మమ్మ మెల్లిగాలేచి కూర్చుంది. ఎవరైనా కనిపెడుతున్నారేమోనని చూసింది....లేదు....అంతా నిద్రలోనే ఉన్నారు. తలుపువద్దకి నడచింది. అవును, అంతా నిద్రలోనే వున్నారు. తలుపు లోపల్నుంచి తాళం వేసింది. కిటికీ బిగించింది.... ఎవరన్నా లేచి చూస్తారేమోనన్న భయమే.... చప్పుడు లేకుండా అడుగులు వేసుకుంటూ వెళ్ళి, చిలుకకొయ్యను వున్న సీసా తీసింది. అవును ...కిరసనాయిలే.... విన్నటాషాను బ్రతిమాలితే తెచ్చిపెట్టింది తలుపుమీద కిరసనాయిలు చల్లింది.... గోడలమీద చల్లింది. జర్మను సైనికులు పరుచుకు పడుకున్న గడ్డిమీద మెల్లిగా చిలికింది.... కనబడినచోటల్లా తడిపింది. ఎవరన్నా చూస్తారన్న తొందరలో వణుకుతున్న చేతులతో అగ్గిపుల్ల గీసింది అగ్గిపుల్ల శబ్దానికి ఎవరన్నా లేచారేమోనని గాభరాతో చూచింది....లేదు. అంతా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. గడ్డికి నిప్పుపుల్ల అంటించివేసింది.... క్షణంలో మంట ఇల్లంతా అలుముకుపోయింది. వేడి తగలగానే ఒక సైనికుడు ఒక్క గంతుతో లేచాడు అమ్మమ్మకు మరే అదుర్దా లేదు - అందులో నున్నవాళ్ళలో యెవరైనా బయటికి తప్పించుకు పోగలుగుతాడేమోనన్న అదుర్దా తప్పితే.... తలుపులు యెవ్వడూ తియ్యకుండా అడ్డుపడడానికి మంటలలోకి ఉరికింది, అమ్మమ్మ

"మృత్యుశయ్యపై గూడ - కమ్యూనిస్టు పార్టీ స్మృతియే"

"నాన్నా! కమ్యూనిస్టు పార్టీకి 1-0-0 బాకీ వున్నాను, తప్పక చెల్లించు!" కోటపాటి నరసింహారావు అనే గూడవల్లి యువకుడు ప్రాణం విడుస్తూ దగ్గర నున్న తండ్రితో చెప్పిన మాటలు.

మన కామ్రేడ్ గూడవల్లి వెళ్ళినపుడు, విచారములో మునిగియున్న తండ్రి తన పుత్రుడు మృత్యుశయ్యపై నుండి పలికిన ఈ పలుకులు చెప్పి, చనిపోయిన తన ప్రియపుత్రుని కోర్కె తప్పక తీర్చెదనన్నాడు.

20 సంవత్సరముల నవయువకుడు; ఎడ్లబండి తలక్రిందులై దెబ్బ తగిలి చనిపోయాడు. పార్టీతో క్రొత్తగా సంబంధము ఏర్పడ్డది. 6-0-0 ఇచ్చెదనని వాగ్దానం చేసి, 4-0-0 ఇచ్చాడు. చనిపోతూగూడ తనకు పార్టీపైనున్న గాఢాభిమానాన్ని వెల్లడించి తన వాగ్దానాన్ని తీర్చమని తండ్రి కప్పగించాడు. అట్టి కమ్యూనిస్టు గాఢాభిమాని అస్తమించినందుకు వారి కుటుంబానికి మా సానుభూతి సందేశాన్నందజేస్తున్నాము.

ఐక్యమవ్వాలి!

మండుటాకలితోడ మరణింపలేమోయి!
తిండిదొంగల దాడి తిప్పికొట్టాలోయి!!

కరవు రంపాన కడుపు కోతలుసాగి
నిరుపేదగుండెలో నెత్తురింకినది
నిలువుదోపిళ్లి జలగలాపీల్చ
దాస్యధారాన తలకుంగిపోయె. మండు॥

మార్గమొక్కటి మనపాల నున్నాది
ఏదైన మనమైక్య మవ్వాలిరా భాయి!!. మండు॥

మానమ్ము దాచుకో జానడైనాలేదు
ప్రాణమ్ము నిల్పుకో గంజైనలేదోయి!
మార్కెట్టులో సరుకు మాయమైపోయి
డొక్కదోవలగుండతొలగిపోతున్నదీ-మండు॥

దొంగచేతాలింక కొనసాగనీరాదు
కుంగిపోతూ మనము కుమిలిపోలేముగా! మండు॥

పగవారి ప్రక్కలో బల్లెమైపోయి
ప్రజలైక మత్యాన బలపడుటజూసీ-
ఇనుపకమ్ములలోన ఇరికించినారు
మనలోన 'శివ'మెత్తమంటలేవారురా!మండు॥

చీల్చి ఏలే కుట్రలు చెలరేగిపోయాయి!
అందుకేమనమైక్య మవ్వాలిరా భాయి!! మండు॥

— కామ్రేడ్ నార్ల చిరంజీవి

తాలూకా కమ్యూనిస్టు కమిటీల సమావేశాలలో - త్యాగ ప్రదర్శనం
స్టాలిన్ చిత్రానికి 2100

భారత కమ్యూనిస్టు పార్టీ గుడివాడ తాలూకా కమిటీ సమావేశం, ఫిబ్రవరి 26, 27, 28 వ తేదీలలో జరిగింది. లెనిన్ డే కోటాలను గురించి, రానున్న మేడే కోటాలను, పార్టీనిర్మాణాన్ని గురించి చర్చించడానికి ఈ సమావేశం జరిగింది. కృష్ణాజిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ చలపతిరావు పతాకోత్సవం జరిపి, ప్రారంభోపన్యాసం చేశారు.

ఇంత వరకు తాలూకాలో 16 గురు హోల్ టైమర్సుగా వున్నారు. వీరిలో అయిదుగురు పార్టీ వేతనంమీద ఉన్నారు. తాలూకా మొత్తం సభ్యులు ఉత్సాహంతో పనిచేయడం వల్ల తాలూకాలో పార్టీ వివిధరంగాలలో బలమైన ప్రజాసంస్థలు నిర్మించుకొని ప్రధాన రాజకీయ పార్టీగా వృద్ధిపొందింది.

బోల్షివిక్ పోటీ

తాలూకా కమిటీ ఏర్పరచిన పోటీలో మార్క్సు చిత్రాన్ని 330 రూపాయిలకు పామర్రు ఫిర్కా; టిమోషెంకో చిత్రాన్ని 400 లకు వెంట్రప్రగడ ఫిర్కా; కాలినిన్ చిత్రాన్ని 600 లకు నందివాడ ఫిర్కా కామ్రేడ్సు పాడారు. స్టాలిన్ చిత్రం పాటలో చివరకు వ్యక్తులే పాల్గొన్నారు. కామ్రేడ్ కొనరాజు బ్రహ్మయ్య అనే వెంట్రప్రగడ బీద రైతు 2,100 కు పాడి గెలుపొందాడు. ఇదంతా అయినతర్వాత వివిధ రంగాలలో తమ తమ కోటాలను పూర్తిచేసినవారికి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కడియాల గోపాలరావు ఎర్రి జెండాలు బహూకరించారు.

ప్రతినిధులందరూ తమ తమ మేడే కోటాలను నెరవేర్చడానికి రెట్టింపు వుత్సాహంతో తమ రంగాలకు వెళ్ళారు.

నందిగామ తాలూకా కమ్యూనిస్టు కమిటీ విస్తృత సమావేశం

ఫిబ్రవరి 22 మొదలు 24 వ రాత్రివరకు కమ్యూనిస్టుపార్టీ నందిగామ తాలూకా కమిటీ మొదటి ప్లీనం సమావేశం, కమిటీ ఆఫీసులో జరిగింది. జిల్లాకమిటీ ప్రతినిధి కామ్రేడ్ చలపతిరావు సమావేశం ప్రారంభించారు. తాలూకాలో పార్టీ నిర్మాణం, కృషిని గురించి, సమీక్ష జరిగింది జిల్లాప్లీనంలో తాలూకాకు నిర్ణయించిన మేడేకోటాలను పూర్తిచేయడానికి కార్యక్రమం వేసుకొన్నారు. రాష్ట్రప్లీనం తీర్మానాలను అమలు జరిపే మార్గాలను నిర్ణయించు కున్నారు. కయ్యూరు కామ్రేడ్సుకు విప్లవాభివందనాలంద చేశారు.

ఈ సమావేశం ప్రతినిధులందరికీ నూతనోత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. సమావేశానంతరం జరిగిన వేలంపాటలో ఎర్రజెండా 650 రూపాయిలకు; లెనిన్‌స్టాలిన్ చిత్రం 270 కి; రెండుకత్తులు 110 కి; మూడు పిన్నులు 61 కి; రెండు మసీపర్సులు 23 కి; ఒక సైలు 15 కి; పాడారు

> ## ఏప్రిల్ 1వ తేదీనుండి-
> ప్రభుత్వం చేసినకొత్త ప్రకటన ప్రకారం ఏప్రిల్ 1వ తేదీనుండి ప్రజాశక్తి విడి కాపీ 0-2-0, సంవత్సర చందా 5-0-0 లకు హెచ్చించుతున్నాము.
>
> — మేనేజరు.

అఖిలభారత పశుప్రదర్శనం
పశుసంపద వృద్ధికావాలంటే ప్రభుత్వ బాధ్యత

ఆరవ అఖిల భారత పశు ప్రదర్శనాలలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రదర్శన పోటీలు బెజవాడలో యీ నెల 10, 11, తేదీలలో జరిగాయి.

ప్రదర్శన ఆశయాలు:

(1) అన్ని ప్రాంతాల పశువులనూ, వివిధ జాతులకు చెందినవాటినీ, ఒకచోట ప్రదర్శించి, ఆ యా జాతులూ, వాటి వుపయోగాలూ రైతులు తెలుసుకొనేటట్లు చేయడం.

(2) ఎలా వాటిని మేపాలో, ఆరోగ్యంగా వుంచాలో గుర్తింపచేయడం.

(3) వివిధ రకాల జబ్బులనూ, చికిత్స ఎలా చేయాలో నేర్పడం.

(4) ఆవులనూ, గేదెలనూ ఎలా మేపితే ఎక్కువ పాలిస్తాయో, గిత్తలను ఎలా సాకితే మంచి బలిష్ఠమైన ఎద్దులవుతాయో, వాటివల్ల రైతులు ఏ విధంగా లాభం పొందవచ్చునో తెలుపడం.

(5) మంచిజాతి ఆబోతులూ, దున్నలవల్ల వుపయోగం, వాటి అవుసరాన్ని గుర్తింపచేయడం.

(6) మంచి పశువులను తెచ్చినవారికి బహుమతులు యివ్వడంద్వారా, పశువులను బాగా మేపుటకై రైతులను ప్రోత్సహించడం

ఈ దృష్టితో చూస్తే బెజవాడలో జరిగిన పశుప్రదర్శనాలు పూర్తి ఫలితాన్ని కలుగజేయకపోయాయి. వాటివల్ల కలిగిన లాభాలల్లా —

(1) మంచిమంచి ఆబోతులు, ఎద్లూ, గిత్తలూ, గేదెలూ ప్రదర్శనానికి తెప్పించబడ్డాయి.

(2) ప్రదర్శన పోటీలు చూడడానికి రైతులు 3000 మంది ఆకర్షింపబడ్డారు.

(3) తాముకూడా పశువుల్ని బాగామేపి ప్రదర్శన పోటీలలో పాల్గొనాలని వచ్చిన వారు ఉత్సాహం చెందారు

(4) అన్నిటికంటె ముఖ్యంగా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేవరకోట జాతి పశువుల్ని గుర్తించడం, ప్రదర్శనాలకు తెప్పించి బహుమతుల్ని యివ్వడం జరిగింది.

కాని ప్రచారం లేకపోవడంవల్ల రాష్ట్రం అన్ని ప్రాంతాలనుండి పశువులు రాలేదు. ఒక్క కృష్ణా, గుంటూరు జిల్లాలనుండి మాత్రం వచ్చినవి. ఏ జాతి పశువుల్ని, ఎటువంటివాటిని పోటీకి తేవాలో రైతులకు తెలియలేదు. అందువల్ల చల్లపల్లి, ముక్త్యాల జమీందార్ల పశువులుమాత్రం రావడం, దాదాపు చాల బహుమతులు వాటికే పోవడం; వాటివల్ల రైతులలో నిరుత్సాహమూ, అనుమానాలు ప్రబలడం జరిగింది. వ్యవసాయ పశువైద్య శాఖల ప్రదర్శనాలు ఎందుకు ఏర్పరచారో చాలామందికి తెలియనేలేదు. ప్రదర్శనాలవద్ద తెలిసిన వ్యక్తులుండి వచ్చిన ప్రజలకు వాటి వుపయోగాన్నిగురించి చెప్పకుండా జవానులను మాత్రం అక్కడ వుంచడంవల్ల ప్రజలు తిరనాలలో బొమ్మలను చూసినట్లు చూడడం జరిగింది.

20 వ తేదీ జరుగవలసిన పోటీలు జరుగక కార్యక్రమంలో లేని 12 వ తేదీన జరగడంవల్ల ఆ రోజుకి ప్రజలంతా వెళ్ళిపోవడం, 11 వ తేదీ జరిగిన పోటీలకు 3 వేల మంది ప్రజలు వచ్చినా, ఉద్యోగులు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోకుండా పోలీసులమీద ఆధారపడడంవల్ల; వారు ప్రజలను సర్దుబాటు చేయలేకపోవడంవల్లా, తొక్కిడి ఎక్కువై పోటీలు ఎవరికీ కనబడకపోవడం జరిగింది

అందువల్ల ముందుగా ప్రచారం బాగాచేసి వుండినట్లయితే అన్ని ప్రాంతాలనుంచి యింకా ఎక్కువ పశువులు రావడానికి వీలుండేది. రైతులనుండే వాలంటీరు దళాన్ని ఏర్పాటు చేసినట్లయితే ప్రజలను బాగా సర్దగలిగేవారు. పోటీలనుచూచి రైతులు బాగా వుత్సాహం పొందేవారు.

ప్రతిరోజూ సాయంత్రం బహిరంగోపన్యాసాలు ఏర్పాటుచేసి పశువుల పెంపకం, పశువైద్యం, పశుజాతులు, రైతులకు వాటివల్లకలుగులాభాలు మొదలైన వాటిని గురించి చెప్పివున్నట్టయితే యీ ప్రదర్శనం రైతులకు బాగా తోడ్పడేది.

ఏది ఎలాగైనా కేవలం ప్రదర్శనాలు ఏర్పాటు చేసినంత మాత్రాన పశుసంపదను వృద్ధిచేయజాలరు. వక్కాణి బీళ్ళను ఏర్పాటుచేయడం, పుల్లరి లేకుండా అడవులలోనూ, బంజర్లలోనూ, పశువుల్ని మేపుకోనివ్వడం, ప్రతిగ్రామానికి ఒక ఆబోతునూ, దున్ననూ యిచ్చి వాటిని ప్రభుత్వమే పోషించడం, ప్రతి గ్రామానికి అందుబాటులో వుండేటట్లు పశువైద్యశాలలను విరివిగా స్థాపించడం జరిగితేనే పశుసంపద వృద్ధి అవుతుంది. రైతూ, దేశమూ బాగుపడతారు.

— ముక్కామల నాగభూషణం.

మహిళా సంఘ కృషి

★

ఈ నెల ఏడవ తేదీని మంచికలపూడి గ్రామ (గుంటూరుజిల్లా) మహిళాసంఘ సభ్యులు, కామ్రేడ్ కాటమూరి కోటమ్మగారి అధ్యక్షతను సమావేశమై కయ్యూరు కామ్రేడ్సు త్యాగదీక్షను అభినందిస్తూ తీర్మానించారు. తరువాత కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని, వారు 15 రోజుల కొకసారి సమావేశమై కార్యక్రమము నిర్ణయించు కుంటుండాలని తీర్మానించారు.

★

దుగ్గిరాలలో కామ్రేడ్ కాటమూరి కోటమ్మగారు ఒకచోట 60 మంది స్త్రీలను సమావేశపరచి, మహిళాసంఘ అవశ్యకతను గురించి చెప్పి, ప్రస్తుతం జపాను దాడి ప్రమాదాన్ని గురించి చీనాలో జపానువాళ్ళ చర్యలను గురించి బుర్రకథ రూపంగా వివరించారు. వారందరూ మహిళాసంఘంలో చేరడానికి ఉత్సాహం కనపరచారు.

పొట్లపాడు మహిళాసంఘ యాజమాన్యాన ఈనెల 3 వ తేదీని 40 మంది స్త్రీలు సమావేశమయారు. గాంధీజీని బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ తీర్మానించారు. కయ్యూరు కామ్రేడ్సుని అభినందిస్తూ ఇంకోతీర్మానం చేశారు.

కమ్యూనిస్టులకు శిక్షలు

మన్ననలో మొన్న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో కామ్రేడ్సు మన్నవ రంగారావు, మన్నవ రామేశ్వరరావు, కొమ్మూరి వెంకటప్పయ్యగార్లను, పాతూరి వెంకటప్పయ్యశాస్త్రిగారిని అరెస్టు చేశారు. వీరికి పొన్నూరు సబ్‌మేజిస్ట్రేటుగారు మొన్న అయిదవ తేదీని చెరి ఆరునెలలు జైలు, యాభై రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరొక నెల జైలు విధించారు.

చౌకడిపోలలో కార్డుసిస్టం ఏర్పరచాలి

బెజవాడలో చౌకడిపోల దగ్గర పరిస్థితులను కమ్యూనిస్టు వలంటీర్లు సరిదిద్దడం ప్రారంభించిన దగ్గరనుంచి, చౌకడిపోలలో పూర్తి మార్పు వచ్చింది. సరకుల సప్లయి విషయంలో ప్రజలింతవరకు పడుతున్న ఇబ్బందులు ఒకటొకటిగా తొలగిపోతున్నాయి.

కార్డు పద్ధతి:

ఇంతవరకు ఈ డిపోలదగ్గరకి కొన్నవారే మళ్ళా వచ్చి కొనడం, కొంతమందికి ఎన్నిసార్లు వచ్చినా దొరకకపోవడం, ఇతర గ్రామాలనుంచి ఎక్కువ మంది రావడం జరుగుతూండేది. పనిపాట్లు చూచుకొని వచ్చేవారికి చాల ఇబ్బంది జరుగుతూంది. దీనిని సరిచేయాలంటే, ప్రతి కుటుంబానికి ఎంత బియ్యం అవసరమో లెక్కతీసి దాని ప్రకారం బియ్యం సప్లయికి కార్డులు ఇవ్వాలని వాలంటీర్లు అధికారులకు నచ్చచెప్పారు. అధికారులు ఇందుకు ఒప్పుకోక తప్పింది కాదు. కార్డుల పద్ధతి అమలు జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నగరంలో కిరసనాయిలు, చింతపండు, అగ్గిపెట్టెల ధరలుకూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి ధరలు తగ్గించేసి, ప్రజలందరికి అందేలా వీటి విషయంలోకూడా కార్డుపద్ధతి అమలు జరపవలసిందని సబ్‌కలెక్టరుతో మాట్లాడారు. జిల్లా కలెక్టరుతో మాట్లాడి, తగిన ఏర్పాట్లు చేస్తానన్నారు.

ధర తగ్గించమంటే - సేనలో చేరమని సలహా

అంతవరకు సేరు 0-2-6 వున్న బియ్యంధర ఒక టవతేదీతో అమాంతం 0-3-0 చేశారు. వెంటనే మన వాలంటీర్ల సలహాపైని, అబ్బిపేట ప్రజలు సబ్‌కలెక్టరు దగ్గరకు వెళ్ళి ధరలు తగ్గించమని కోరారు. ఆలోచిస్తానన్నా రాయన అక్కడేవున్న సివిల్‌సప్లయి ఉద్యోగి ఇదంతా విని, "బియ్యంకోసం ఇంత అవస్థపడడం ఎందుకు సైన్యంలో చేరకూడదా" అని సలహా యిచ్చాడట. సబ్‌కలెక్టరుగారు ఈ సలహాని ఖండించలేదట. ఈ సలహానివిని ప్రజలు గొడవచేశారంటే ఆశ్చర్యం లేదు. ధరలు తగ్గించవలసిందని 2000 సంతకాలతో అధికారులకు మహజర్లు వెళ్ళాయి.

"మంచిబియ్యం సప్లయి కావడంలేదని నెల మొదటి అయిదారురోజులు ప్రజలు ఒకటే గోల పెట్టారు. మన వాలంటీర్లు అధికార్లతో మాట్లాడారు. మరుసటిరోజునుంచి పాతబియ్యం దొరకడం ప్రారంభించింది.

వాలంటీర్ల కృషి, దానికి ప్రజలందరి సహకారం ఉండబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఈ కృషిని ఇంకా జయప్రదం చేయడానికి పట్టణంలోని వర్తక, మత, కార్మిక, కర్షక, యువజన, సంఘాలన్నిటి ప్రతినిధులతో 20 వ తేదీలోపుగా సమావేశం జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

> ## టెలిగ్రాములు
> "ప్రజాశక్తి"కి టెలిగ్రాములు పంపేవారు ఇకమీద 'ప్రజాశక్తి - బెజవాడ' అని వ్రాస్తే చాలును. పూర్తి అడ్రసులుగాని, వ్యక్తుల పేర్లుగాని వ్రాయ నవసరంలేదు.
>
> — మేనేజరు.

యువజనసంఘసమావేశాలు ఎన్నికలు

ఫిబ్రవరి 28 వ తారీఖున బందరుతాలూకా యువజనసంఘ ప్రతినిధుల సమావేశం పెడనలో జరిగింది. 38 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కయ్యూరు కామ్రేడ్సుకు వీరోచిత అభివందనాలు తెలియజేస్తూ ఒక తీర్మానమూ, చౌక డిపోలను ఏర్పాటు చేయించుటకూ, ప్రజా రక్షణ దళాలను నిర్మించుటకూ కృషి చేయాలని తీర్మానించారు.

నూతన సంవత్సరానికి శ్రీ గుండావిస్సుల అంజనేయులుగారిని అధ్యక్షులుగనూ, గురికేప వెంకట సుబ్బారావుగారిని కార్యదర్శిగనూ, మరి ఆరుగుర్ని కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకొన్నారు.

గన్నవరం, బెజవాడ తాలూకాలలో

ఫిబ్రవరి 27, 28 తారీఖులలో గన్నవరం తాలూకా యువజనసంఘ ప్రతినిధుల సమావేశం ఉంగుటూరులో జరిగింది 61 గురు ప్రతినిధులు హాజరయ్యారు. యీ నెల 3, 4 తారీఖులలో బెజవాడ తాలూకా ప్రతినిధుల సమావేశం కొలూములో జరిగింది. 33 ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

పై సమావేశాలలో —

కామ్రేడ్సు దాసరి వెంకటేశ్వరరావు, ప్రతుల కృష్ణమూర్తి, రేపాక సూర్యనారాయణగార్లు మరణాలకు సానుభూతి చూపించారు. కయ్యూరు కామ్రేడ్సు యొక్క ఆదర్శ దేశసేవకూ, త్యాగానికీ జోహారు అర్పించారు. గాంధీజీని, కాంగ్రెసు నాయకుల్ని విడుదలచేసి జాతీయ రక్షణకోసం జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రయోజన విద్యాప్రచారంపైనా, వలంటీరు సంస్థలపైనా నిషేధం తొలగించాలనీ, ఆయుధ శాసనం రద్దు చేయాలనీ తీర్మానించారు.

ఆహార సమస్యతో ప్రజలంతా అల్లల్లాడిపోతున్నారు కాబట్టి యువకులు ఆహార సమస్యను పరిష్కరించటానికి నడుములు కట్టాలన్నారు. ఇందుకోసం ప్రతిచోటా ప్రజారక్షణ సంఘాలనూ, దళాలనూ ఏర్పరచటానికి కృషి చేయాలని తీర్మానించారు. యువకుల శారీరక, వైజ్ఞానిక కార్యక్రమాన్ని గురించికూడా తీర్మానాలు చేశారు.

గన్నవరం తాలూకా సమావేశానంతరం, దివి తాలూకా కామ్రేడ్సుచేత బుర్రకథ చెప్పించారు. బుర్రకథకు వెయ్యిమంది ప్రజ లరుదెంచారు.

గన్నవరం తాలూకా యువజనసంఘానికి కనగల విశ్వనాథం గారిని ప్రెసిడెంటుగనూ; డి. వెంకటేశ్వరరావుగారిని కార్యదర్శిగనూ; పి. కృష్ణమూర్తిగారిని సహాయ కార్యదర్శిగను; మరి ఆరుగుర్ని కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకున్నారు. బెజవాడ తాలూకా యువజనసంఘానికి గన్నే గంగాధరరావుగార్ని అధ్యక్షులు గనూ; వి. జి. కె. మూర్తిగార్ని కార్యదర్శిగనూ; చెన్నుబోటి వెంకటేశ్వరరావుగార్ని సహాయ కార్యదర్శిగనూ; మరి ఎనిమిదిమందిని కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకున్నారు.

గుడివాడ తాలూకా యువజన సంఘం

గుడివాడ తాలూకా యువజన సంఘ ప్రతినిధుల తృతీయ సమావేశం 7-3-43 న, పెదపాలపారులో పొట్లూరి వెంకట సుబ్బారావుగారి అధ్యక్షతక్రింద సమావేశమయింది. క్రొత్తకార్య నిర్వాహక వర్గానికి వి. వి. సుబ్బారావుగారిని అధ్యక్షులుగాను, వై. వి. కృష్ణారావుగారిని కార్యదర్శులుగను, సహాయకార్యదర్శిగ బొప్పన నాగభూషణం గారిని ఎన్నుకొన్నారు. జాతీయ నాయకుల విడుదలను గురించి, విజ్ఞాన కార్యక్రమం ద్వారా యువకుల్ని అభివృద్ధి పరచాలనీ, తీర్మానించారు ఇంకా కొన్ని తీర్మానాలు జరిగాయి.

గ్రామయువజన సంఘాలు

కృష్ణాజిల్లాలో కంచకచర్ల గ్రామయువజన సంఘం తరపున యీనెల ఒకటో తారీఖున గ్రంథాలయం ప్రారంభించబడింది. ఊరేగింపూ బహిరంగసభా జరిగాయి. కామ్రేడ్సు పి. సుందరం, వీరభద్రరావుగార్లు ఉపన్యసించారు. బహిరంగసభలో గాంధీజీని, కాంగ్రెస్ నాయకుల్ని విడుదలచేయాలని తీర్మానమూ, కయ్యూరు కామ్రేడ్సుకు జోహారులిస్తూ ఒకతీర్మానము చేశారు.

వానపాములలో యువజన సంఘం తరపున "కొరియా స్వాతంత్ర్యఘోష" "దండి, ఆత్మరక్షకు" అనే నాటికలు ప్రదర్శింపబడ్డాయి.

గుంటూరు జిల్లా వరుచూరు దేవరపల్లి గ్రామ యువజన సంఘం తరపున గాంధీజీని ఇతర కాంగ్రెస్ నాయకులనూ విడుదల చేయాలని వైస్రాయికి మహజర్లు టెలిగ్రాములూ పంపబడ్డాయి.

★

అరెస్టు - విడుదల - అరెస్టు

పల్నాటి యువజన రంగంలో చక్కని కృషిచేస్తూ వుండిన కామ్రేడ్ కోలా సుబ్బారెడ్డిని ఇటీవల అరెస్టుచేసి, 15 రోజులు రిమాండులోవుంచి మొన్న 8 వ తేదీన విడుదల చేశారు. బయటికి వస్తున్న కామ్రేడును మళ్లా జైలుదగ్గరే అరెస్టుచేసి రిటన్యూగా వేలూరు తీసుకు వెళ్ళారు.

కళ్యాణదుర్గం
హెడ్మాస్టరు వింతపోకడలు

కళ్యాణదుర్గం హెడ్మాస్టరుగారు విద్యార్థులపైన సభ్యులమీద బుద్ధిలాగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులపై జరిమానాలూ, దెబ్బల శిక్షలూ విధిస్తున్నారు. ఈ అమానుష శిక్షలకు అసమ్మతి ప్రకటించినందుకుగాను విద్యార్థిసంఘ కార్యవర్గ సభ్యులైన కామ్రేడ్సు బి. గోపాలకృష్ణ, బి గంగప్ప, ఎ. వి. నరసింహులు, కె. బసన్న, టి. కృష్ణమూర్తి, ఎ. నాగన్నగార్లను సస్పెండ్ చేశారు.

పట్టణంలోని ప్రజలను కలవరపెడుతున్న ఆహార సమస్యను పరిష్కరించడం కోసం విద్యార్థులు పాటుబడకూడదని వుపదేశిస్తూ, ప్రధానోపాధ్యాయుడు వక్కాణిస్తున్నారు.

ఏవిధంగానైనా విద్యార్థిసంఘాన్ని విచ్ఛిన్నం చేయాలనే కసితో విద్యార్థుల్ని కఠిన శిక్షలకు గురిచేస్తున్నారు. హైస్కూలు విద్యార్థిని శ్రీమతి పుష్పంగారు, విద్యార్థిసంఘ వ్యవహారాలను గురించి హెడ్మాస్టరుతో మాట్లాడితే కారాలూ మిరియాలూ నూరి ఆమెను బయటికి వంపించివేశారు.

ఈ విధంగా ఆ హెడ్మాస్టరు తన దౌష్ట్యాలనూ, విద్వేషమూ, మరచి ప్రవర్తిస్తున్నట్లు అనేక రిపోర్టులు మాకు వస్తున్నాయి. అనంతపురం జిల్లా విద్యార్థిసంఘం వారు, కళ్యాణదుర్గం తాలూకా విద్యార్థిసంఘం వారూ, ఆ యన చర్యల్ని ఖండిస్తూ తీర్మానించారు.

రాష్ట్ర విద్యార్థిసభపై ఆంక్ష తొలగించాలి

జాతీయ రక్షణకోసం విద్యార్థులను సమీకరించుటకు కాకినాడలో జరుగబోయిన రాష్ట్ర విద్యార్థిసభపై ప్రభుత్వం విధించిన ఆంక్షను ఖండిస్తూ వెంటనే ఆ ఆంక్షను రద్దుచేయాల్సిందిగా పొందూరు, కళ్యాణదుర్గం, విద్యార్థి సంఘాలవారు ప్రభుత్వానికి తెలియజేశారు.

ప్రజాసేవకులమీద
ఫారెస్టుగార్డు కేసు బనాయింపు

కర్నూలు జిల్లా "మద్దూరుపల్లె" గ్రామంలో ఫారెస్టు గార్డులు దౌర్జన్యంగా ప్రవర్తించటమూ, 13 గురు రైతులపై కేసులు బనాయించటమూ మొదలైన విషయాలు లోగడ ప్రజాశక్తిలో ప్రకటించబడ్డాయి. ఆ వార్తల్ని పత్రికకు పంపించినందుకుగాను ఫారెస్టు గార్డులు స్థానిక రైతువర్కర్లపై పగబట్టారు. కనపడ్డ వ్యక్తుల్లా వారిని దుర్భాషలాడటం ఫారెస్టు గార్డులకు పరిపాటై పోయింది. దీనిపై రైతువర్కర్లు ఫారెస్టు ఆఫీసరుకు మహజర్లు పెట్టారు. విచారణకోసం ఫిబ్రవరి 20 వ తారీఖు హాజరు కావలసినదిగా సమన్లు కూడా జారీచేశారు. ఆనాడు కామ్రేడ్సు వి. రామశాస్త్రి, కె. రామకృష్ణయ్య, ఎ. యస్. నారాయణశాస్త్రిగార్లు రేంజి ఆఫీసులో హాజరయ్యారు. వీరివిర్యాదు విచారణ చేస్తారేమో నని అనుకుంటే — ఫారెస్టుగార్డు బనాయించిన కేసులు ఎంక్వయిరీ చేశారు రేంజి ఆఫీసరుగారు.

జనవరి 26 వ తారీఖున కృష్ణచెట్టి పల్లి గ్రామ సమీపంలో కామ్రేడ్సు వి. రామశాస్త్రి, కె. రామకృష్ణయ్య, ఎ. యస్. నారాయణశాస్త్రిగార్లు కమ్యూనిస్టులు, వెంకటయ్య అనే ఆతను అడివిలోనుంచి కట్టెలు తెచ్చుకుంటున్నట్లూ, ఫారెస్టు గార్డు ఆ వెంకటయ్యను అటకాయించినట్లూ, కామ్రేడ్ రామశాస్త్రి అతన్ని పారిపొమ్మన్నట్లూ, వెంకటయ్య పారిపోతుంటే గార్డు పట్టుకున్నట్టూ కేసుపెట్టారు. ఈ మద్దూరు గ్రామంలో ఫారెస్టు గార్డుకు వ్యతిరేకంగా ఎవ్వరూ వెళ్ళకుండా నమ్మించి చేయించినట్లూ — ఫారెస్టు గార్డుకు ఆ ఊళ్ళో ఉండటమే దుర్భరమైపోయినట్లూ కూడా కేసుగావుంది.

ఫిబ్రవరి 20 వ తారీఖున్న కేసు కొంతవరకు విచారణ జరిగింది.

"మద్దూరుపల్లె" ఫారెస్టు గార్డులు యీ రకంగా ఇష్టమొచ్చినట్లూ ఆటలాడుతున్నారు. ఏపాపమూ ఎరుగని రైతులపై దౌర్జన్యం చలాయించటానికి అడ్డుగా వున్నారని రైతు సేవకులమీదే కసితీర్చుకోవాలని కత్తిగట్టారు.

ఈ ఫారెస్టు గార్డుల అన్యాయాలను అరికట్టటానికి రైతులందరూ ఒక్కటై పైఅధికార్లకు పిటీషన్లు పంపి రాపెట్టి ఆందోళనచేస్తే - రైతులకష్టాలు కొన్నైనా తగ్గుతాయి.

కోవూరు తాలూకా రైతుమహాసభ

నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా రైతుమహాసభ యీ నెల నాల్గో తారీఖున చిత్రకూటంలో కె. సీతారామిరెడ్డిగారి అధ్యక్షతను జరిగింది. వివిధ గ్రామాలనుంచి చాల మంది రైతులూ, 28 గురు ప్రతినిధులూ సభకు దయచేశారు. ఆహారసమస్య, వలంటీరు దళాలు, అధికోత్పత్తి, పెనాల్టీల తగ్గింపు, పంటలులేని ప్రాంతాల్లో శిస్తుల రిమిషను, మొదలగు విషయాలపై తీర్మానాలు చేశారు.

పొర్లపల్లి, మోడిగుంట, గ్రామాలమధ్య ప్రవహించుచున్న మలిదేవిపై ఆనకట్ట కట్టించాలనికూడా కోరారు.

నూతనసంవత్సరానికి పొన్నా వెంకటశెట్టిగార్ని అధ్యక్షులుగానూ, వుదయగిరి వెంకట శేషయ్యగార్ని ప్రధాన కార్యదర్శిగానూ, బి. నారాయణగార్ని సహాయ కార్యదర్శిగాను మరి ఆరుగుర్ని కార్యవర్గ సభ్యులు గనూ ఎన్నుకున్నారు.

ఈవిధంగా కాటకంచేత మాడిపోతున్న బీదప్రజలకు కరవుపనుల్ని ఎక్కువగా చూపించాలనీ, వాళ్ల జీవిత నిర్వహణ కవసరమైన వస్తువులను వెంటనే ఆహార ఇవ్వాలనీ, లేకపోతే ఆప్రాంతపు ప్రజలు కరవు మహామ్మారికి గురికావాల్సివస్తుందని కామ్రేడ్ నీలం రాజశేఖర్‌గారు వ్రాస్తున్నారు.

విద్యార్థిరంగం - ఇతరవార్తలు

హాస్టల్లో విద్యార్థులు జీతాలు కట్టేటప్పుడు చిల్లర దొరక్క అవస్థ పడుతూంటే, విద్యార్థిసంఘంవారు చక్కటి పద్ధతి ఏర్పాటు చేశారు.

ఒక్కొక్క క్లాసులోనూ విద్యార్థులంతా కలసి జీతం కట్టటానికి అగ్రిమెంట్లను నియమించారు. దీని వల్ల ఒకరు తెచ్చిన చిల్లర మరొకరికి వుపయోగపడి చిల్లరసమస్య తేలికగా పరిష్కారమయింది.

కిరోసిన్ దొరక్క విద్యార్థులు చదువుకోటానికి రాత్రుళ్లు అవస్థపడుతూంటే తహశీలుదారువద్ద 5 డబ్బాలకు పర్మిషన్ సంపాదించారు.

"స్టూడెంట్" పత్రికకు 7-8-0 విరాళం కూడా వసూలు చేశారు.

"విద్యార్థి" అనే పక్షపత్రికను (వ్రాతపతి) నడుపుతున్నారు.

ఈవిధంగా ప్రతివిషయంలోనూ విద్యార్థులు ఆదర్శ కృషి కొనసాగిస్తున్నారు.

జగ్గయ్యపేట విద్యార్థులుకూడ గాంధీజీని, కాంగ్రెసు నాయకులను విడుదల చేయాలని కోరుతూ మహజర్లూ, టెలిగ్రామూ పంపించారు.

బాపట్ల విద్యార్థిసంఘం

గాంధీజీని, కాంగ్రెసు నాయకులనూ విడుదల చేయాలని కోరుతూ బాపట్ల విద్యార్థిసంఘంవారు వైస్రాయికి టెలిగ్రాం పంపించారు మహజర్లపై 464 సంతకాలు చేయించారు. ప్రభుత్వచర్య ఖండిస్తూ తెలియజేయుటానికి హర్తాళు చేయించారు బెంగాలు తుపాను బాధితులకు 8-5-9 నిధి వసూలుచేశారు, కొన్ని బట్టలు కూడా పంపారు.

బందరు తాలూకా యువజన సంఘం తరపున పది మంది వాలంటీర్లు కృత్తివెన్ను తీర్థానికి వెళ్ళి తండోపతండాలుగా వచ్చిన ప్రజాసమూహంలో ఆదర్శకృషి చేశారు. తీర్థానికి వచ్చిన ప్రజలందరికీ మంచినీటి వసతికి ఒకేఒక కొనేరు ఉంది. మురికి కాకుండా కాపాడారు. గుడిచుట్టు జోరుగా సాగుతున్న జూదపు ఆటల్ని ఆపివేయించారు. నాటకం చూడడానికి వచ్చిన వేలకొలది ప్రజల్లో గందర గోళం జరుగుతుంటే సర్దిపంపారు. ప్రజాసేవనాలను నెరవేర్చటానికి ఆదర్శకృషి సాగించారు. ప్రజలమన్ననలను సంపాదించారు. వలంటీర్ల పైసావసూలు 175 మంది స్త్రీపురుషులు ఎంతో ఆప్యాయంగా రు 8-5-1 విరాళమిచ్చారు.

ప్రజాసేవలో యువకులు ముందడుగు వేసి నిర్వర్తించాల్సిన కార్యక్రమం నెరవేర్చి, బందరు తాలూకా యువజనసంఘం ఇతరప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.

నారసింహపల్లిలో కరువు

అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నారసింహపల్లిలో 80 కుటుంబాల్లో 480 మంది జనాభా వున్నారు. ఏ బురదపై కుటుంబాలలో మినహాయిస్తే మిగిలినవాళ్ళంతా గింజలు కొనుక్కోవలసినవాళ్ళే. కొండ ప్రదేశం మూలంగాను, వర్షాలు సకాలంలో లేకపోవడంవల్లా పంటలు సరిగా పండనేలేదు. కొనుక్కోటానికి గింజలు దొరకటంలేదు. దాదాపు మూడువందల జనాభా ఆకలి చిచ్చులకు ఆహుతి కావలసి వస్తోంది.

ప్రభుత్వం వెంటనే చౌక డిపోలు ఏర్పాటు చేయాలి. ధాన్యం సప్లయి చేయించాలి. లేకపోతే ఆ ప్రాంతాలన్నీ ఎడారులుగా మారిపోవాల్సి వస్తుందని కొండా యన్. పునేనాయక్‌గారు విజ్ఞప్తి చేస్తున్నారు.

పుస్తక పరిచయం

చెకోవ్ కథలు

పబ్లిషర్సు:
విశ్వ సాహిత్యమాల, అనంతపురం
70 పేజీలు: వెల అర్థ రూపాయి.

అది సుప్రసిద్ధ రచయిత చెకోవ్ కథలకు విద్వాన్ విశ్వంగారి అనువాదం 6 కథలున్నాయి.

1. మిస్ నటాలియా: భూస్వామి కూతురు - చిన్న ఉద్యోగి పీటరు ఆమె స్నేహితుడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొనేవారు. కాని వారిద్దరి మధ్యవున్న వర్గ అంతరం. వారి ప్రేమ కలలు కార్యరూపం దాల్చకుండా అడ్డుపడింది. ఆమె చిన్న ఉద్యోగిని పెండ్లాడటం తన వర్గ హోదాకు తలవంపు లనుకొనేది; అతడు ఆమెను కోరుకోడం, అందని మానిపండ్లకు ప్రాకులాడట మనుకొనేవాడు. మనసు. వెరపులమధ్య పెనగులాటతోనే వారిజీవితాలు వృధాగా అప్పయ్యాయి. వర్గ అహంకారం ఎంత లోతుగా వుంటుందో, అనేకమంది జీవిత సౌఖ్యానికి, ప్రేమకు కూడ ఎలా అడ్డు అవుతుందో చక్కగా నిరూపించే, వాస్తవిక జీవితాన్ని చిత్రించే కథ.

2. నిద్ర కండ్లు: 13 ఏండ్ల దాది బాలిక, పగ లంతా యీ మానులను పనిచేస్తుంది. రాత్రిళ్లు చిట్టి పాపను ఏడ్వకుండా జోకొట్టాలి. అలసిపోయిన ఆమె కునికిపాట్లు పడేది. పాప ఏడ్చినపుడల్లా యజమాని నిద్రపోయినందుకు ఆమెను తన్నేవాడు. దాది బాలిక నిద్రకు తట్టుకోలేదు; పసిపాప తన కండ్లఎదుట విరోధిగా కాన్పించుతూ వుంటుంది. ఆ పిచ్చిపిల్ల తన విముక్తికి ఆ పాప అడ్డు అనుకొని పిల్ల గొంతుపులిపి, తానూ ఆ చచ్చిన పిల్లలాగే గాఢ నిద్దురపోతుంది.

3. పడుచు పెండ్లాము: సంపాదనే ప్రధానమైన దుకాణదారు, పగటి తాపత్రయంతో అలసిపోయి గుర్రు పెడుతుంటే, అతని పడుచుపెండ్లాం పడే యాతనను వర్ణించుతుంది. ఆమెను బుట్టలో వెయ్యా లనే మిలిటరీ ఉద్యోగుల ప్రయత్నాలు........ ఒక ఘటనవల్ల విఫలమవుతాయి.

4. సైనికుడు: చర్చినుండి మంత్రించిన ఈస్టర్ కేకను యింటికి తెచ్చుకొంటున్న రైతు - అతని భార్యను దోవలో జబ్బుతో అలసిపోయిన సైనికుడు తనకు ప్రసాదం పెట్టమంటాడు - భార్య ఒప్పుకోదు. ఇంటికి వెళ్ళాక రైతు, సైనికునికి సాయం చేయనందుకు బాధపడుతాడు. దేవుడే ఆ రూపంలో తనను పరీక్షించాడేమో ననుకొంటాడు. అతనిని తిరిగి కలిసికోడానికి వెదికి విఫలుడై, చిత్తభ్రమ కలిగి, దుర్వ్యసనాలు ప్రారంభించుతాడు. మించిపోయాక భార్య విచారపడుతుంది.

5. ఆటవెలది: దీవిలో ఇల్లాలు, తన భర్తను కాజేసినందుకు, ఆటవెలదిని దూషించడం; తానొక పతితనని ఆటవెలది పడేబాధ; చివరకు పిటుకుకూడా అమెను నీచంగా చూడటం; యితివృత్తం.

6. వంకా: చెప్పులంగడిలో చాకిరీచేసే బాలుడు తన బాధలను తెలుపుతూ, వంటగాడైన తన తాతకు వ్రాసిన జాబు దీని యితివృత్తం.

మొత్తంపై కథలన్నీ వాస్తవిక స్థితులను వర్ణించే చక్కని కథలు - అనువాదం సరళంగా నడుస్తోంది. చదువ తగినవి.

గ్రామ రైతు సంఘాలు

నెల్లూరు జిల్లా, గూడూరు తాలూకా, మంగళపూరు గ్రామ రైతు సంఘానికి ఈదగాలి పట్టాభి రామిరెడ్డి గారిని అధ్యక్షులుగాను, కార్యదర్శిగా కనుమూరు రమణారెడ్డిగారినీ, సహాయ కార్యదర్శిగా యెద్దుల రంగారెడ్డిగారినీ కోశాధిపతిగా షేకు ఖాజా హుసేను గారినీ ఎన్నుకొన్నారు.

జపాన్ సామ్రాజ్య కాంక్ష

1927 నుంచి 29 వరకూ జపానుకు ప్రధాన మంత్రిగా ఉన్న 'టానకా', సామ్రాజ్య విస్తీర్ణంకోసం జపాను అవలంబించవలసిన కుతంత్రాలనూ, ఉపాయ ములను తెలియపరుస్తూ జపాను చక్రవర్తికి, 1927 జూలైలో సమర్పించిన విజ్ఞాపనను యీ పుస్తక రూపంగా శ్రీ చలసాని రామారాయిగారు అనువదించారు. "ఆసియా ఖండం ఆసియా వాసులకే" నని జపాను సామ్రాజ్యవాదులు బాకాలూదటంలో గల రహస్య మేమిటో, ఎంతకాలంనుంచి జపాను పెట్టుబడిదార్లు ఇరుగుపొరుగు దేశాలలోని సంపదల్ని హరించాలని గుంటనక్క ల్లాగ కాచుకు కూర్చున్నారో, యీ విజ్ఞాపన చదివితే సుస్పష్టంగా తెలుస్తుంది.

జపాన్ సామ్రాజ్య సంస్థాపనకోసం ఆక్రమించ దలచిన దేశాల్లో, కీలుబొమ్మలద్వారా ఎలా తైతక్కలాడాలో, ఆసియా ఖండంలో ఆధిపత్యం కోసం ఎలాంటి పైశాచిక విధానాల్ని అవలంబించాలోకూడ ఈ విజ్ఞాపనలో సూచించారు.

సామ్రాజ్య విస్తీర్ణం కోసం జపానువాళ్ళు పన్నుతున్న పన్నుగడలకూ, ప్లానులకు అత్యంత రకరంగా ఏమైనా జరుగుతుంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, లేకపోతే కొంపలు ముంచుకు పోతాయని, నెత్తీనోరూ కొట్టుకొని వలవలా ఏడుస్తాడు యీ విజ్ఞాపనలో. ఇరుగుపొరుగు దేశాల్లోని పరిశ్రమలను పంటలనూ ఎలా ఉపయోగించుకోవాలో, ఆదేశాలకు పెద్దపెద్ద మొత్తాలను పెట్టుబడిగా పెట్టి ఎలా కాళ్ళ సందున యిరికించుకోవాలో, ఆదేశాల కొనుగోలు శక్తుల్ని తగ్గించటానికి ఆదేశాల వెండి, బంగారు నాణేల చెలామణిలో ఎలాంటి ఠకమకలుపెట్టి కొంపలు తగులబెట్టాలో తన తోడిదొంగలకు "సిలబోధ"చేస్తాడు టనకా.

జపాను ఏదేశంపై యుద్ధం కొనసాగించినా ఆ దేశంలోని సంపదలను కొల్లగొట్టటానికేనని, ఆదేశ ప్రజలపై కర్రపెత్తనం చేయడానికేనని రుజువు పర్చటానికి యీ పుస్తకం చక్కటి ఆధారం. జపాను ఏజెంట్లు, పంచమాంగదళంవాళ్ళు చేసే ప్రచారానికి ప్రతిహతంగా కూడా ఉంటుంది.

అనువాదం చక్కగానే వుంది.

వెల: తొమ్మిదణాలు
విజ్ఞాన సాహిత్యవనం, బెజవాడ.

ముస్లిం సోదరులారా—

గాంధీజీ ఉపవాసాన్ని గురించి అందరకూ తెలిసిన విషయమే. గాంధీ కాంగ్రెసువాది, హిందువుడు, అతని ఉపవాసంతో మనకేమీ సంబంధంలేదు అనుకోరాదు. ఈ ఉపవాసం, తనస్వంత సౌకర్యాలు కొరకు గాని, హిందువుల కొరకుగాని, కాంగ్రెసు కొరకుగాని కాదు. భారత దేశంలోని, హిందూ - ముస్లిం - క్రిస్టియన్ మొదలగు మతస్థులందరికీ ఈ ఉపవాసం వర్తించుతుంది. కరువు సమస్య, బానిస తనాలనుండి కాపాడుటకు, భారతదేశస్వాతంత్ర్యంకోసం వుపవాసం చేసి, తన ప్రాణము విడువ సిద్ధపడిన జాతీయనాయకుడు గాంధీజీ. ఇట్టి నాయకులను నిరంకుశాధి కారుల నిర్బంధాలనుండి విడిపించుటకు గాను, బెంగాల్, పంజాబ్, బొంబాయి, మద్రాసు, రాష్ట్రాలలో ముస్లిం లీగ్ ప్రముఖులనేకమంది, ఆందోళనచేశారు.

లీగ్ అధ్యక్షులు జిన్నాసాహెబ్ తటస్థ వైఖరితో, పాతపద్ధతినే అవలంబించుచున్నారు. ప్రస్తుత ప్రతిష్ఠంభన తొలగించడానికి తాను చేయగల్గినదంతా చేస్తున్నాననీ, కాంగ్రెసు నాయకులే ప్రతిష్ఠంభనకు కారకులని, కాంగ్రెసే నిజంగా స్వాతంత్ర్యం కోరితే లీగ్‌తో రాజీచేసుకోవాలని, వీరివాదన. ఇది కాంగ్రెసువాదులను నిందించడానికి ఉపయోగపడుతుందిగాని, ముస్లింలీగ్ కోరుతున్న స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి సరియైన మార్గంగా ఏమాత్రమూ కనుపించుటలేదు.

బొంబాయి వర్కింగుకమిటీలో, కాంగ్రెసువాదులు లీగ్‌తో రాజీ చేసుకొనే సూచనలు కన్పించగానే, ప్రభుత్వం భయపడి వారిని జైళ్ళలో పెట్టింది. రాజీ చేసుకొనే మార్గం లేకుండా చేసింది.

మనం కాంగ్రెసునాయకులను విడుదలచేయించనిదే కాంగ్రెసు-లీగు ఐక్యత రాదు. కాబట్టి మన ముస్లిం ప్రజలలో కాంగ్రెసునాయకుల విడుదలకొరకు ప్రచారము చేయాలి. మీటింగులపై నిషేధం లేనిచోట్ల మీటింగులు పెట్టి, పెటిగ్రాములద్వారా మహజర్ల ద్వారా నాయకుల విడుదలను కోరాలి. ఒకటి వైస్రాయికి, ఒకటి జిన్నాగారికి, ఇవి పంపుతూవుండాలి. అలా తీవ్రమయిన ప్రజా ఆందోళనద్వారా, కాంగ్రెసు నాయకులను విడిపించ ప్రయత్నం చేయాలి.

కాంగ్రెసు నాయకులు జైళ్ళలో వుంటే, మన ముస్లింల స్వయం నిర్ణయ హక్కు ప్రభుత్వం ప్రసాదించదు. ఆహారపదార్థాల విషయంలోను నాయకుల విడుదల విషయంలోఅన్ని పార్టీలు కలసి, ప్రజాఐక్యత సంపాదించాలి. ప్రజా ఐక్యతద్వారానే మనముస్లింలకు స్వయంనిర్ణయ హక్కు వస్తుంది. భారత దేశానికి [illegible] విముక్తివస్తుంది. తిండికొరకు, మన ముస్లింలస్వయం నిర్ణయహక్కుకొరకు, జాతీయ నాయకుల విడుదల కొరకు, దేశస్వాతంత్ర్యం కొరకు ఐక్యమవుదాం. పోరాడుదాం!!

యం. మహబూబ్ఆలీ

కృష్ణాజిల్లాలో పెనాల్టీలు

ది 12-3-43 తేదీన కృష్ణాజిల్లా కలెక్టరుగారిని కలుసుకొని, బంజరుభూముల సాగులపైనా, కలవులేని ఆయకట్టు సాగులపైనా, దొంకలలో జొన్న, మినప కాడ వగైరా పన్నుగ్రాసాలు వేసుకున్నందుకూ, జమాబంది ఆఫీసర్ల చే విధింపబడ్డ పెనాల్టీలు రద్దుచేయవలసినదిగా కోరాను. జిల్లాకలెక్టరుగారు అందులకు సమ్మతించారు. కాన వెంటనే జిల్లాలో అన్నిప్రాంతాల రైతులూ, కూలీలూ, జమాబంది జరిగిన వెంటనే ఆలోపలనే జిల్లాకలెక్టరుగారికి అప్పీలు చేసుకోవాలి.

ఇట్లు,
ముక్కామల నాగభూషణం
కృ॥ జిల్లా॥ రైతుసంఘ అధ్యక్షుడు

అనంతపురం జిల్లా యాడికి ఫిర్కాలో రైతుల దుర్భర పరిస్థితులు

ఈ ప్రాంతంలో పండే జొన్న, కొర్ర, శనగకాయ మొదలగు పంటలు నూటికి 5 పాళ్లు మాత్రమే పండినాయి. ఒక్కొక్కచోట ప్రత్తిమాత్రం ఎనిమిదో వంతు పండింది.

యీ ఫిర్కా కంతటికి "అయ్యవారిపల్లె" దగ్గర ఒకేఒక చెరువు వుండటంవల్ల, అదికూడా ఎండిపోవటంవల్ల నీటిసప్లయి బొత్తిగా లేకుండా పోయింది.

ఈ కారణంచేత పంటలు లేనేలేవు రైతులూ, కూలీలు పలుకష్టాల పాలవుతున్నారు.

కరువు నివారణకోసం (ఫామిన్ రిలీఫు పనులు) ఒకచోట పని ప్రారంభించారు.

తిండికూడాలేక మాడిపోతుండటంవల్ల, గంజినీళ్ళయినా దొరుకుతాయని ఆడవాళ్లూ, మగవాళ్లూ విపరీతంగా పనుల్లోకి వస్తున్నారు. ఫిబ్రవరి 20 వ తారీఖున 1082 మంది పని చేస్తుంటే అందులో 700 మంది ఆడవాళ్లున్నారు. వాళ్ళకి కూలి బహుతక్కువగా గిడుతోంది. ఆడవాళ్ళకు 0-2-6, 0-2-9 చొప్పుననూ, మగవాళ్ళకు 0-3-0, 0-3-3 చొప్పుననూ కూలి గిడుతోంది. దీనికి తోడు చిల్లర దొరకటం లేదని రెండు మూడు రోజులకు ఒకసారి కూలి యిస్తుంటారు ఇక ఊహించండి, వాళ్ళ అవస్థ!

పైగా-పనిచేసేస్థలానికి సమీపంలో నీళ్ళెక్కడా లేవు. అయిదు గ్యాంగుల కూలీలకు ఒక బానెడునీళ్లే సప్లయి.

ఈ విధంగా నీళ్ళకుకూడా బాధపడుతున్న యీ పాట కపుజనం, మగఆళ్లా పనిచేసినతర్వాత కూటిగింజల కోసం ఠకమకలు పడాల్సివస్తోంది. గింజలు దొరికే చాటుకి కలప్రాణం తోకకొస్తోంది. ఎక్కడన్నా దొరికినా, రూపాయికి అరుసేర్ల జొన్నలిస్తున్నారు.

జమాబంది నాటకం

రేపల్లె తాలూకాలో అధికాహారోత్పత్తికి సాగు చేసిన బంజరుభూములకు రెట్టింపు శిస్తులు విధించడం వల్ల, రైతులుజమాబందినాడుతమ యిబ్బందులు తెలియ చెప్పుకోవాలని చూచారు. కాని ఏ గ్రామంలో ఏ రోజున జమాబంది జరుగుతుందో నిర్ణయం చేయలేదు. నిర్ణయించిన గ్రామాలకు సకాలంలో ఆఫీసరు రాకుండా ఇష్టం వచ్చినపుడు వస్తున్నారు. ఇందువల్ల పనులు మానుకొని పడిగాపు బండాల్సివస్తోంది. గ్రామస్థులు పిటిషన్లు పెట్టుకొంటే "నేను చూడను, పొమ్మం"టున్నారు. ఇందువల్ల వ్యవసాయ కూలీలు నానా అవస్థలు పడాల్సివస్తోంది. వారి కష్ట సుఖాలను గురించి ఏమాత్రమూ ఆలోచించటంలేదు. కాన పై అధికారులు సక్రమంగా వ్యవహారం నడిచేటట్టు చూడాలని రేపల్లె తాలూకా కమ్యూనిస్టు కమిటీ అర్గనైజరు పి. వి. సుబ్బారావుగారు వ్రాస్తున్నారు.

పశువుల మేతకై సుహాలీల విజ్ఞప్తి

నారసింహపల్లెనుంచి 18గురు సుహాలీ నాయకులు ఫిబ్రవరి 19 వ తారీఖున జిల్లా ఫారెస్టు ఆఫీసరుగారి వద్దకు రాయబారం వెళ్ళారు. మేతలేక పశువులు దినానికి రెండు, మూడు చచ్చిపోతున్నాయని. అడవిలో మేపుకోటానికి అనుమతివ్వాలనీ కోరుకున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టరుగారికి కూడా చెప్పుకున్నారు అధికారులు ఉపేక్షచేసి వెంటనే అనుమతివ్వకపోతే పశువులు మాడిపోతాయని సుహాలీలు తెలియ చేస్తున్నారు.

రైతు సంఘ సమావేశాలు

ఈ నెల 7 వ తారీఖున రేపల్లె తాలూకా రైతు సంఘ సాధారణ సమావేశం పమిడిమర్రులో కామ్రేడ్ వానిరెడ్డి నారాయణరావు అధ్యక్షతన జరిగింది. 40 సభ్యులు హాజరయ్యారు.

కాంగ్రెసు నాయకుల విడుదల, ఆహారసమస్య, కయ్యూరు కామ్రేడ్సుపై విధించిన ఉరిశిక్ష రద్దు మొదలగు తీర్మానాలతోపాటు స్థానిక సమస్యపైకూడా కొన్ని తీర్మానాలు కావించబడ్డాయి.

నూతన సంవత్సరానికి బొప్పూడి కోటయ్యగారిని అధ్యక్షులుగనూ, కనగాల రామకృష్ణయ్యగారిని ఉపాధ్యక్షులుగను, పొన్నపల్లి లక్ష్మీనారాయణగారిని కార్యదర్శిగనూ, సుంకర వెంకట్రామయ్యగారిని సహాయ కార్యదర్శిగనూ మరి ఏడుగుర్ని కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకున్నారు.

సాయంత్రం మల్లిఖార్జున శర్మగారి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది.

సోవియట్ బాలబాలికల ప్రపంచం, మరోప్రపంచం!

శిశుపోషణలో సోవియట్ ప్రత్యేక శ్రద్ధ



[illegible] తల్లులూ, బిడ్డలూ [illegible] జాగ్రత్త [illegible] ఏమి [illegible] తీసుకోవడం [illegible]

[illegible] గురించి [illegible] [illegible] మాటలు గాకుండా [illegible] తల్లిగాలనీ, నెరవేర్చవలసిన కఠినమైన [illegible] పూర్తి సహాయం [illegible]

[illegible] సెలవల్లో, [illegible] [illegible] - పిల్లలకూ [illegible]

[illegible] ప్రభుత్వం [illegible] సహాయం [illegible] కాలంలోగాని, అధ్యయనం [illegible] లోగాని, బిడ్డల జాగ్రత్త ప్రభుత్వమే [illegible]

[illegible] శిశుపోషణాల (నర్సరీ) లో [illegible] కిండర్‌గార్టెన్లలోగాని ఉంటుంది. శిశుపోషణ [illegible] ప్రారంభమవుతుంది. బిడ్డలను [illegible] కిండర్‌గార్టెన్లు వాటిగేంక్ల ప్రారంభం నుండి [illegible] తీసుకొంటాయి. ఇక్కడ [illegible] మక్కా, లీరువా, చిన్న [illegible] ఇక్కడ బిడ్డ, పూర్తి [illegible] తగిన [illegible] ప్రవేశించుతుంది.

[illegible] ప్రపంచంలో నివసించే పెద్దలు: [illegible] [illegible] [illegible] సైనవి [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] అంత [illegible] జరిగిపోతుంది. మంచి పాషారుగా [illegible]

[illegible] ప్రపంచం అంతా నిద్రలో అనుకూలంగా [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ఈ ప్రపంచం, [illegible] [illegible] ప్రవేశం [illegible]

[illegible] ప్రపంచం అన్నిటిలోనూ కొత్తరకమే. [illegible] రోజుకు 24 గంటలుగాదు. ఇంకాతక్కువ. మరీపసిబిడ్డలకు 8 గంటలే. ఈమూడు గంటల్లో, ఈ పసిబిడ్డ రోజంతా గడిపి వేస్తుంది. తినడం, "షికారు" పోవడం, ఆడుకోవడం బిడ్డపెరిగిన కొద్దీ, రోజుగంటలు కూడా పెరుగుతాయి, నిద్రకు తక్కువ గంటలు సరిపోతాయి.

బిడ్డ పెరిగిన కొద్దీ, దాని సంసారం కూడా పెరుగుతుంది. దాని అవసరాల ననుసరించి మార్పులు జరుగుతాయి మరీ చిన్నతనంలో, దాని "విశ్రాంతి" కాలమంతా, తనపైన ఉయ్యాలలో గట్టిన ఎర్రటి బంతిని పట్టుకోడంలోనో, గిలక్కాయ వూపడంలోనో, గడచిపోతుంది. పిల్లలు పడిపోకుండా వుండటానికిగాను చుట్టూ కర్రలు గట్టిన అంచెల్లం వుంటుంది. ఆకర్రలు పట్టుకొని తిరుగుతూ వుంటారు. క్రమంగా గిలక్కాయలు పోతాయి, రబ్బరు ఆవులూ రబ్బరు గుర్రాలూ వస్తాయి. పిల్లలు నెమ్మదిగా నడక ప్రారంభించుతారు. ఆ అవరణలోనున్న కర్రలను పట్టుకొంటూ నడుస్తారు. కొన్నాళ్లకు ఈనిర్బంధంకూడా పోతుంది. ఈ ఆట స్థలంద్వారాలు తెరుస్తారు, పిల్లలు బహిరంగ ప్రదేశంలోకి పోతారు. ఇక్కడ కొత్తరకం ఆటవస్తువు లుంటాయి. రబ్బరు బొమ్మలూ, విమానాలు, పడవలూవుంటాయి.

పిల్లలు పెరిగినకొద్దీ ఈ ప్రపంచ నివాసుల విధులు కూడా మారుతుంటాయి. అందులో పెద్దవాళ్ళకు మంచి మంచి దుస్తులు వస్తాయి. స్వెటర్లు, నిక్కర్లు, జాకెట్లూ వస్తాయి. చిన్నచిన్న టేబుల్సుపైన వాళ్లంతట వాళ్లే తింటారు. చేతులు కడుగుకునే చిన్నచిన్న వాష్ బేసిన్‌లలో, తమంతకు తామే చేతులు కడుగుకుంటారు. పెద్దపెద్ద బొమ్మదిబ్బ కడుతూవుంటారు. పెడల్ మోటారుకార్లలో తిరుగుతారు. కొయ్య పర్వతాలను విర్భయంగా ఎక్కుతారు. అక్కడనుంచి క్రిందికి జర్రున జారతారు.

ఇండ్లలో ఇంత గడబిడ ఎవరుచేయనిస్తారు!

ఈ జీవితం అంతా గడిచాక ఇంటికిరావడం ఎంత హాయిగావుంటుంది! తల్లి దండ్రి, పనిపాటలు చేసికొని ఇంటికి తిరిగివస్తారు. తమ విశ్రాంతికాలమంతా ఎంతో ఆనందంతో పిల్లలకోసం వినియోగించుతారు. తండ్రి భుజాలపైనో, తల్లి చంకనో ఎక్కిన పిల్లలకు వస్తువులు ఇదివరలాగా అంత పెద్దవిగా కన్పించవు. అందరి దృష్టి పిల్లలపైన కేంద్రీకరించ బడుతుంది ప్రతివారికీ, తాము రోజల్లాచేసిన పని పిల్లలు చెబుతూవుంటారు. బిడ్డలు కాలంవృధా చేయటం లేదని అందరికీ వినోదమవుతుంది. షికారుకు వెళ్ళడం మూలంగా చుట్టూవున్న ప్రపంచం వారికి బోధపడుతూవుంది. జంతువులు, చెట్లూ చేమలూ, వస్తువులూ - వాటి ధోరణులూ పిల్లల కర్థంకా మొదలుపెడతాయి.

బలం, తెలివితేటలు, నైపుణ్యం కల్గించే అన్నిరకాలు ఆటలుఆడప్రారంభించుతారు. మాటలునేర్చుకో మొదలెట్టి తనచుట్టూవున్న ప్రజా సంఘంలో వివసించడం మొదలెడుతారు.

తల్లులందరూ పిల్లల్ని, శిశుపోషణ శాలలకు, కిండర్‌గార్డెన్‌లకూ పంపరు. చాలామంది తమ పిల్లలను ఇంటివద్దనే పెంచుతారు, కాని, తాను పనికి పోయేటప్పుడు తన బిడ్డను శిశు పోషణశాలలోగాని, కిండర్‌గార్డెన్‌లోగాని నమ్మదగినవారి చేతులలోపెట్టి పోవలసియుంటుందని ఆమెకు తెలును. సోవియట దేశంలో శిశు పోషణశాలలూ, కిండరుగార్డెనులూ పిల్లలందరికీ లభ్యమయేటట్లు వుంటాయి. వాటికయే ఖర్చు ప్రభుత్వమే ఎక్కువభాగం భరించుతుంది. తల్లిదండ్రులు కొద్ది భాగం మాత్రమే చెల్లించవలసివస్తుంది.

పూర్వం జారుకాలపు రష్యాలో, శిశుపోషణ శాలలో 550 మంది ఉండేవారు. కిండర్‌గార్డెన్‌లలో 7 వేల మంది ఉండేవారు ఇపుడు సోవియటు యూనియన్‌లో శిశుపోషణశాలలలోగాని, కిండరు గార్డెన్‌లోగాని, 18 లక్షల మంది పిల్లలున్నారు. వీరుగాక సమిష్టి వ్యవసాయక్షేత్రాలలో ఏర్పరచబడు (సీజనల్) శిశుపోషణ శాలల్లో కిండర్ గార్డెన్‌లలోను 57 లక్షల మంది పిల్లలున్నారు.

1914 లో కిండర్‌గార్డెన్లలో 7 వేల మంది పిల్లలుండేవారు. ఇప్పుడు 80 లక్షలమంది వున్నారు. [illegible] కిండర్‌గార్డెన్‌లలోగాని, [illegible] గార్డెనులోగాని [illegible]

కాని జారుప్రభుత్వంలో జీవితానికి [illegible] గల జీవాన్ని [illegible] [illegible] ఏదో [illegible] దయార్ధ్రదృష్టితో చేసేవారు. [illegible] అన్నటి వాటితో పోల్చటానికి వీలులేదు.

ఏదో దయా దాక్షిణ్య బుద్ధితో, సోవియటులో పిల్లల అవసరాలకు మాత్రమైన సంస్థలను నిర్మించడంలేదు.

సోవియటు బాలబాలికలు, ఆరోగ్యవంతమైన, [illegible] సంపదకలు, భవిష్యత్తులో పౌరులు! సోవియటు ప్రభుత్వ విధానమంతా ఈ చిన్నిపిల్లల చిన్ని పొట్టల హక్కులను గౌరవించి కేస్తుంది.

సోవియటు భవిష్యత్ వారసులను ఏ దశలో యామన్నడు ప్రజలూ, సర్వశోషణ సహాయం చేస్తారు. పోషలిస్టు మాతృభూమికి పేరు ప్రతిష్ఠ వారసులుగా వారిని పెంచాలన్నదే, సోవియటు ప్రజలకు తెలుసు.

ముస్లిం యువకులలో కర్నూలు కామ్రేడ్సు ఆదర్శకృషి

[illegible] అధ్యక్షతన, మరికొందరు ముస్లిం యువకులు [illegible] వుద్యమంలో మన పార్టీతో దగ్గర [illegible] ఈ అవకాశాన్ని తీసుకొని, ముస్లిం [illegible] [illegible] [illegible] (United [illegible]) సంయుక్త యువజన సంఘాన్ని [illegible] ప్రతిక్షక [illegible] [illegible] సమస్యలలో ఐక్యతను [illegible] యీ సంఘాన్ని ఏర్పరచారు. ఒక్క [illegible] 100మంది సభ్యులనుచేర్పించారు. అందులో [illegible] ముస్లిములు, మిగతా హిందువులు. ముస్లిం యువజన సంఘం [illegible] ప్రత్యేక సంఘంకూడ [illegible] [illegible] రద్దుచేస్తామని ముస్లిం యువకులు [illegible] కాని మన కామ్రేడ్సు దానిని వారించి, ప్రత్యేక ముస్లిం యువజన సంఘం ఉండటం అవసరమని, ముస్లిం యువకులందరిని ఆకర్షించుటకు అది వినియోగపడుతుందని, సంయుక్త యువజన సంఘం, ముస్లిం యువజన సంఘానికి పోటీగా చేయవద్దని వారించారు. 300 సభ్యత్వపారాలు అచ్చువేయించారు. 500 కరపత్రాలను పంచిపెట్టారు. ఏప్రిల్ మొదటి వారంలో మహాసభను జరుపుటకు, అందుకుగాను, డాక్టర్ అష్రఫ్‌ను ఆహ్వానించుటకును తీర్మానించారు.

ఇంతవరకు చాలా ఆశాజనకంగానే ఉన్నది. కాని యీ సంఘాన్ని గట్టి పునాదులపై ఉంచాలంటే సరియైన కార్యక్రమము ఇచ్చి సభ్యులచేత చక్కగా పనిచేయించాలి. ప్రజా సామాన్యానికంతకూ సంబంధించిన, ఆహార సమస్య, కిరోసిన్ సమస్యను సాధించుటకు వెంటనే యీ సంస్థ పూనుకోవాలి. అందుకుగాను బలమైన వాలంటీరుదళాన్ని నిర్మించాలి. ఈ సమస్యలను సాధించుటద్వారా, ఇప్పుడు సాధించిన ఐక్యతను స్థిరపరచి, వృద్ధిపరచుటకు అవకాశము వుంటుంది. కర్నూలు కామ్రేడ్సు చేసిన కృషిని, ఇతర జిల్లా కామ్రేడ్సు ఆదర్శంగా తీసుకోవాలి.

కామ్రేడ్స్!

జెనిన్ డే నాడు సమావేశమైన ఆంధ్ర కమిటీలో "ప్రజాశక్తి" 10 వేల ప్రతులు 3 వేల గ్రామాలకు పోయేటట్లు వృద్ధి చేయాలని తీర్మానింపబడింది. ఆప్రకారం జిల్లాలకు కోటాలు (ప్రతులు, గ్రామాలు) నిర్ణయించబడ్డాయి. కమిటీ సమావేశం జరిగాక ఇప్పటివరకు మాత్తే కోటాలు పూర్తికావడంలేదు సరికదా-జెనిన్ డే నాటికంటె 1400 తగ్గిపోయింది. 9500 నుండి 8100 లకు దిగింది, అంతేగాక ప్రస్తుతం ఏ జిల్లాలో ఎన్ని గ్రామాలకు వెళ్తుందో, ఎన్ని కొత్త గ్రామాలకు పత్రిక వెళ్ళేది, జిల్లాలో ఎన్ని గ్రామాలలో ఎన్ని ప్రజాశక్తి పఠన గ్రూపులు ఏర్పాటు చేసినదీ తెలియజేసే రిపోర్టులుకూడ ఎవరూ పంపలేదు ఇది బోల్షివిక్ విధానంకాదు. తీసుకొన్న కోటాలు పూర్తిచేయకపోవడం కమ్యూనిస్టుల లక్షణం కాదు. అందుచే కామ్రేడ్సు వెంటనే మేల్కోవాలి. మొక్కవోని బోల్షివిక్ కార్యదీక్షను ప్రదర్శించి మేడే నాటికి ముందే కోటాలను పూర్తిచేసి, లెనిన్ - స్టాలిన్ల పార్టీలో మన అర్హతను రుజువుచేసుకుంటారని హెచ్చరిస్తున్నాము.

—రాష్ట్ర కమిటీ.

15-3-43 నాటికి [illegible] మే డే కోటాలు

జిల్లా	చందాదార్లు	మొత్తం కాపీలు	[illegible] గ్రామాలు	పత్రికలు	గ్రామాలు
వైజాగ్	66	375	87	475	60
తూ॥ గో॥	87	792	200	1000	400
ప॥ గో॥	352	889	200	1000	800
కృష్ణా	1150	2600	402	2750	800
గుంటూరు	496	1588	198	1750	400
నెల్లూరు	309	676	129	1000	250
చిత్తూరు	53	129	73	250	150
అనంతపురం, బళ్ళారి	188	311	75	275	100
కడప	37	115	30	250	80
కర్నూలు	65	165	57	250	80
నైజాం, ఇతరరాష్ట్రాలు	142	460	168	1000	300
మొత్తం	2922	8198	1647	10.000	2960

పుస్తక పరిచయం — చెకోవ్ కథలు

* * *

వల్లిషర్సు:

విశ్వ సాహిత్యమాల, అనంతపురం

70 పేజీలు: వెల అర్థ రూపాయి.

ఇది సుప్రసిద్ధ రచయిత చెకోవ్ కథలకు విద్వాన్ విశ్వంగారి అనువాదం 6 కథలున్నాయి.

1. మిస్ నటాలియా: భూస్వామి కూతురు - చిన్న ఉద్యోగి వీటను ఆమె స్నేహితుడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొనేవారు. కాని వారిద్దరి మధ్యనున్న వర్గ అంతరం. వారి ప్రేమ కలలు కార్యరూపం దాల్చకుండా అడ్డుపడింది. ఆమె చిన్న ఉద్యోగిని పెండ్లాడటం తన వర్గ హోదాకు తలవంపులనుకొనేది; అతను ఆమెను కోరుకోడం, అందని మానిపండ్లకు పాకులాడట మనుకొనేవారు. మనసు. వెరపుకుమధ్య పెనగులాటలోనే వారిజీవితాలు వృధాగా అన్పుయ్యాయి. వర్గ అహంకారం ఎంత లోతుగా వుంటుందో, అనేకమంది జీవిత సౌఖ్యానికి, ప్రేమకు కూడ ఎలా అడ్డు అవుతుందో చక్కగా నిరూపించే, వాస్తవిక జీవితాన్ని చిత్రించే కథ.

2. నిద్ర కండ్లు: 13 ఏండ్ల దాది బాలిక, పగలంతా యజమానులకు పనిచేస్తుంది. రాత్రిళ్లు చిట్టి పాపను ఏడ్వకుండా జోకొట్టాలి. అలసిపోయిన ఆమె కునికిపాట్లు పడేది. పాప ఏడ్చినపుడల్లా యజమాని నిద్రపోయినందుకు ఆమెను తన్నేవాడు. దాది బాలిక నిద్రకు తట్టుకోలేదు; పసిపాప తన కండ్లఎదుట వికోధిగా కాన్పించుతూ వుంటుంది. ఆ పిచ్చిపిల్ల తన విముక్తికి ఆ పాప అడ్డు అనుకొని పిల్ల గొంతునులిమి, తానూ ఆ చచ్చిన పిల్లలాగే గాఢ నిద్దురపోతుంది.

3. పడుచు పెండ్లాము: సంపాదనే ప్రధానమైన దుకాణదారు, పగటి దాపత్రయంతో అలసిపోయి గుర్రు పెడుతుండేవాడు. అతని పడుచుపెండ్లాం పడే యాతనను వర్ణించుతుంది. ఆమెను బుట్టలో వెయ్యాలనే మిలిటరీ ఉద్యోగుల ప్రయత్నాలు........ ఒక ఘటనవల్ల విఫలమవుతాయి.

4. సైనికుడు: చర్చినుండి మంత్రించిన ఈస్టర్ కేక్‌ను యింటికి తెచ్చుకొంటున్న రైతు - అతని భార్యను దోపిలో జబ్బుతో అలసిపోయిన సైనికుడు తనకు ప్రసాదం పెట్టమంటాడు - భార్య ఒప్పుకోదు. ఇంటికి వెళ్ళాక రైతు, సైనికుడికి సాయం చేయనందుకు బాధపడుతాడు. దేవుడే ఆ రూపంలో తనను పరీక్షించాడేమో ననుకొంటాడు. అతనిని తిరిగి కలసి కోడానికి వెదికి విఫలుడై, చిత్తభ్రమ కలిగి, దుర్వ్యసనాలు ప్రారంభించుతాడు. మించిపోయాక భార్య విచారపడుతుంది.

5. ఆటవెలది: వేసవిలో ఇల్లాలు, తన భర్తను కాజేసినందుకు, ఆటవెలదిని మోసించడం; తానొక పతితనని ఆటవెలది పడేబాధ; చివరకు ఓటుమికూడా ఆమెను నీచంగా చూడటం; యితివృత్తం.

6. వంకా: చెప్పులంగడిలో చాకిరీచేసే బాలుడు తన బాధలను తెలుపుతూ, వంటగాడైన తన తాతకు వ్రాసిన జాబు దీని యితివృత్తం.

మొత్తంపై కథలన్నీ వాస్తవిక స్థితులను వర్ణించే చక్కని కథలు - అనువాదం సరళంగా నడుస్తోంది. చదువ తగినవి.

గ్రామ రైతు సంఘాలు

నెల్లూరు జిల్లా, గూడూరు తాలూకా, మంగళపూరు గ్రామ రైతు సంఘానికి ఈదగాలి పట్టాభి రామిరెడ్డి గార్ని అధ్యక్షులుగనూ, కార్యదర్శిగా కనుమూరు రమణారెడ్డిగారినీ, సహాయ కార్యదర్శిగా యెద్దుల రంగారెడ్డిగారినీ, కోశాధికారిగా షేకు బావా హుసేను గారినీ ఎన్నుకొన్నారు.

జపాన్ సామ్రాజ్య కాంక్ష

* * *

1927 నుంచి 29 వరకూ జపానుకు ప్రధాన మంత్రిగా ఉన్న 'టానకా', సామ్రాజ్య విస్తీర్ణంకోసం జపాను అవలంబించవలసిన కుతంత్రాలనూ, కుయుక్తుల్నీ తెలియపరుస్తూ జపాను చక్రవర్తికి 1927 జూలైలో సమర్పించిన విజ్ఞాపనను యీ పుస్తక రూపంగా శ్రీ చలసాని రామారాయగారు అనువదించారు. "ఆసియా ఖండం ఆసియా వాసులకే" అని జపాను సామ్రాజ్యవాదులు టాకాలూటంలో గల రహస్య మేమిటో, ఎంతకాలంనుంచి జపాను పెట్టుబడిదార్లు ఇరుగుపొరుగు దేశాలలోని సంపదల్ని హరించాలని గుంటనక్కల్లాగ కాచుకు కూర్చున్నారో, యీ విజ్ఞాపన చదివితే సుస్పష్టంగా తెలుస్తుంది.

జపాన్ సామ్రాజ్య సంస్థాపనకోసం ఆక్రమించదలచిన దేశాల్లో, కీలుబొమ్మలద్వారా ఎలా తైతక్కలాడాలో, ఆసియా ఖండంలో ఆధిపత్యం కోసం ఎలాంటి పైశాచిక విధానాల్ని అవలంబించాలోకూడ ఈ విజ్ఞాపనలో సూచించాడు.

సామ్రాజ్య విస్తీర్ణం కోసం జపానువాళ్ళు వన్నుతున్న పన్నుగడలకూ, ప్లానులకు అత్యంత రకరంగా ఏమైనా జరుగుతుంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, లేకపోతే కొంపలు ముంచుకు పోతాయని, నెత్తీనోరూ కొట్టుకొని వలవలా ఏడుస్తాడు యీ విజ్ఞాపనలో. ఇరుగుపొరుగు దేశాల్లోని పరిశ్రమలను పంటలనూ ఎలా ఉపయోగించుకోవాలో, ఆదేశాలకు పెద్దపెద్ద మొత్తాలను పెట్టుబడిగా పెట్టి ఎలా కాళ్ళ సందున యిరికించుకోవాలో, ఆదేశాల కొనుగోలు శక్తుల్ని తగ్గించటానికి ఆదేశాల వెండి, బంగారు నాణేల చెలామణిలో ఎలాంటి చిక్కులుపెట్టి కొంపలు తగులబెట్టాలో తన తోడిదొంగలకు "సీతిబోధ" చేస్తాడు టనకా.

జపాను ఏదేశంపై యుద్ధం కొనసాగించినా ఆ దేశంలోని సంపదలను కొల్లగొట్టటానికేనని, ఆదేశ ప్రజలపై కర్రపెత్తనం చేయడానికేననీ రుజువు పర్చటానికి యీ పుస్తకం చక్కటి ఆధారం. జపాను ఏజెంట్లు, పంచమాంగదళంవాళ్ళు చేసే ప్రచారానికి ప్రతిఘాతంగా కూడా ఉంటుంది.

అనువాదం చక్కగానే వుంది.

వెల: రొమ్మిదణాలు

విజ్ఞాన సాహిత్యవనం, బెజవాడ.

జమాబంది నాటకం

రేపల్లె తాలూకాలో అధికారహోల్సర్లకి సాగు చేసిన బంజరుభూములకు రెట్టింపు శిస్తులు విధించడం వల్ల రైతులుజమాబందినాడుతమ యిబ్బందులు తెలియ చెప్పుకోవాలని చూచారు. కాని ఏ గ్రామంలో ఏ రోజున జమాబంది జరుగుతుందో నిర్ణయం చేయలేదు. నిర్ణయించిన గ్రామాలకు సకాలంలో ఆఫీసరు రాకుండా ఇష్టం వచ్చినపుడు వస్తున్నారు. ఇందువల్ల పనులు మానుకొని పడిగాపు లుండాల్సివస్తోంది. గ్రామస్తులు పిటిషన్లు పెట్టుకొంటే "నేను చూడను, పొమ్మం"టున్నారు. ఇందువల్ల వ్యవసాయ కూలీలు నానా అవస్థలు పడాల్సివస్తోంది. వారి కష్ట సుఖాలను గురించి ఏమాత్రమూ ఆలోచించటంలేదు. కాన పై అధికారులు సక్రమంగా వ్యవహారం నడిచేటట్లు చూడాలని రేపల్లె తాలూకా కమ్యూనిస్టు కమిటీ అధ్యక్షులు పి. వి. సుబ్బారావుగారు వ్రాస్తున్నారు.

పశువుల మేతకై సుఘాలీల విజ్ఞప్తి

నారసింహపల్లెనుంచి 18గురు సుఘాలీ నాయకులు ఫిబ్రవరి 10 వ తారీఖున జిల్లా ఫారెస్టు ఆఫీసరుగారి వద్దకు రాయబారం వెళ్ళారు. మేతలేక పశువులు దినానికి రెండు, మూడు చచ్చిపోతున్నాయనీ, అడవిలో మేపుకోటానికి అనుమతివ్వాలనీ కోరుకున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టరుగారికి కూడా చెప్పుకున్నారు. అధికారులు ఉపేక్షచేసి వెంటనే అనుమతివ్వకపోతే పశువులు మాడిపోతాయని సుఘాలీలు తెలియజేస్తున్నారు.

ముస్లిం సోదరులారా —

గాంధీజీ ఉపవాసాన్ని గురించి అందరికీ తెలిసిన విషయమే. గాంధీ కాంగ్రెసువాది, హిందువుడు. అతని ఉపవాసంతో మనకేమీ సంబంధంలేదు అనుకోరాదు. ఈఉపవాసం, తనస్వంత సౌకర్యాలు కొరకు గాని, హిందువుల కొరకుగాని, కాంగ్రెసు కొరకుగాని కాదు. భారత దేశంలోని, హిందూ - ముస్లిం - క్రిస్టియన్ మొదలగు మతస్థులందరికీ ఈ ఉపవాసం వర్తించుతుంది. కరువు సమస్య, బానిస బంధనాలనుండి కాపాడుటకు, భారత దేశస్వాతంత్ర్యంకోసం వుపవాసం చేసి, తన ప్రాణము విడువ నిశ్చయించిన జాతీయనాయకుడు గాంధీజీ. ఇట్టి నాయకులను నిరంకుశాధి కారుల నిర్బంధాలనుండి విడిపించుటకు గాను, బెంగాల్, పంజాబ్, బొంబాయి, మద్రాసు రాష్ట్రాలలో ముస్లింలీగ్ ప్రముఖులనేకమంది ఆందోళనచేశారు.

లీగ్ అధ్యక్షులు జిన్నాసాహెబ్ తటస్థ వైఖరితో, పాతపద్ధతినే అవలంబించుచున్నారు. ప్రస్తుత ప్రతిష్టంభన తొలగించడానికి తాను చేయగల్గినదంతా చేస్తున్నానని, కాంగ్రెసు నాయకులే ప్రతిష్టంభనకు కారకులని, కాంగ్రెసే నిజంగా స్వాతంత్ర్యం కోరితే లీగ్‌తో రాజీచేసుకోవాలని, వీరివాదన. ఇది కాంగ్రెసువాదులను నిందించడానికి ఉపయోగపడుతుందిగాని, ముస్లింలీగ్ కోరుతున్న స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి సరియైన మార్గంగా ఏమాత్రమూ కనుపించుటలేదు.

బొంబాయి వర్కింగుకమిటీలో, కాంగ్రెసువాదులు లీగ్‌తో రాజీ చేసుకొనే సూచనలు కన్పించగానే, ప్రభుత్వం భయపడి వారిని జైళ్ళలో పెట్టింది. రాజీ చేసుకొనే మార్గం లేకుండా చేసింది.

మనం కాంగ్రెసునాయకులను విడుదలచేయించనిదే కాంగ్రెసు-లీగు ఐక్యత రాదు. కాబట్టి మన ముస్లిం ప్రజలలో కాంగ్రెసునాయకుల విడుదలకొరకు ప్రచారము చేయాలి. మీటింగులపై నిషేధం లేనిచోట్ల మీటింగులు పెట్టి, టెలిగ్రాములద్వారా మహజర్లద్వారా నాయకుల విడుదలను కోరాలి. ఒకటి వైస్రాయికి, ఒకటి జిన్నాగారికి, ఇవి పంపుతూవుండాలి. అలా తీవ్రమయిన ప్రజా ఆందోళనద్వారా, కాంగ్రెసు నాయకులను విడిపించ ప్రయత్నం చేయాలి.

కాంగ్రెసు నాయకులు జైళ్ళలో వుంటే, మన ముస్లింల స్వయం నిర్ణయ హక్కు ప్రభుత్వం ప్రసాదించదు. ఆహారపదార్థాల విషయంలోను నాయకుల విడుదల విషయంలోను అన్నిపార్టీలు కలసి, ప్రజాఐక్యత సంపాదించాలి. ప్రజా ఐక్యతద్వారానే మనముస్లింలకు స్వయంనిర్ణయ హక్కు వస్తుంది. భారత దేశానికి జాతీయ విముక్తివస్తుంది. తిండికొరకు, మన ముస్లింలస్వయం నిర్ణయహక్కుకొరకు, జాతీయ నాయకుల విడుదల కొరకు, దేశస్వాతంత్ర్యం కొరకు ఐక్యమవుదాం! పోరాడుదాం!!

యం. మహబూబ్ఆలీ

రైతు సంఘ సమావేశాలు

ఈ నెల 7 వ తారీఖున రేపల్లె తాలూకా రైతు సంఘ సాధారణ సమావేశం పమిడిపర్రులో కామ్రేడ్ వానిరెడ్డి నారాయణరావు అధ్యక్షతను జరిగింది. 40 సభ్యులు హాజరయ్యారు.

కాంగ్రెసు నాయకుల విడుదల, ఆహారసమస్య, కయ్యూరు కామ్రేడ్సుపై విధించిన ఉరిశిక్షం రద్దు మొదలగు తీర్మానాలతోపాటు స్థానిక సమస్యపైకూడా కొన్ని తీర్మానాలు కావించబడ్డాయి.

నూతన సంవత్సరానికి బొప్పూడి కోటయ్యగారిని అధ్యక్షులుగనూ, కనగాల రామకృష్ణయ్యగారిని ఉపాధ్యక్షులుగను, పొన్నపల్లి లక్ష్మీనారాయణగారిని కార్యదర్శిగనూ, సుంకర వెంకట్రామయ్యగారిని సహాయ కార్యదర్శిగనూ మరి ఏడుగుర్ని కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకున్నారు.

సాయంత్రం మల్లిఖార్జున శర్మగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది.

కృష్ణాజిల్లాలో పెనాల్టీలు

ది 12-3-43 తేదీన కృష్ణాజిల్లా కలెక్టరుగారిని కలుసుకొని, బంజరుభూముల సాగులపైనా, కలువలేని ఆయకట్ట సాగులపైనా, దొంకలలో జొన్న, మినుముకాడ వగైరా పశుగ్రాసాలు వేసుకున్నందుకూ, జమాబంది ఆఫీసర్లచే విధింపబడ్డ పెనాల్టీలు రద్దుచేయవలసినదిగా కోరాను. జిల్లాకలెక్టరుగారు అందులకు వప్పుకొన్నారు. కావ వెంటనే జిల్లాలో అన్నిప్రాంతాల రైతులూ, కూలీలూ, జమాబంది జరిగిన నెలరోజులలోపలనే జిల్లాకలెక్టరుగారికి అప్పీలు చేసుకోవాలి.

ఇట్లు,

ముక్కామల నాగభూషణం

కృ॥ జిల్లా॥ రైతుసంఘ అధ్యక్షుడు

అనంతపురం జిల్లా యాడికి ఫిర్కాలో రైతుల దుర్భర పరిస్థితులు

ఈ ప్రాంతంలో పండే జొన్న, కొర్ర, శనగకాయ మొదలయిన పంటలు నూటికి 5 పాళ్లు మాత్రమే పండినాయి. ఒక్కొక్కచోట ప్రత్తిమాత్రం ఎనిమిదో వంతు పండింది.

యీ ఫిర్కా కంతటికి "అయ్యవారిపల్లె" దగ్గర ఒకేఒక చెరువు వుండటంవల్ల, అదికూడా ఎండిపోవటంవల్ల నీటిసప్లయి బొత్తిగా లేకుండా పోయింది.

ఈ కారణంచేత పంటలు లేనేలేవు రైతులూ, కూలీలు పలుకష్టాల పాలవుతున్నారు.

కరువు నివారణకోసం (ఫామిన్ జెస్టు వర్కు) ఒకచోట పని ప్రారంభించారు.

తిండికూడాలేక మాడిపోతుండటంవల్ల, గంజనీళ్ళయినా దొరుకుతాయని ఆడవాళ్లూ, మగవాళ్లూ విపరీతంగా పనుల్లోకి వస్తున్నారు. ఫిబ్రవరి 20 వ తారీకున 1062 మంది పని చేస్తుంటే అందులో 700 మంది ఆడవాళ్లున్నారు. వాళ్ళకి కూలి బహుతక్కువగా గిడుతోంది. ఆడవాళ్ళకు 0-2-6, 0-2-9 చొప్పుననూ, మగవాళ్ళకు 0-3-0, 0-3-3 చొప్పుననూ కూలి గిడుతోంది. దీనికి తోడు చిల్లర దొరకటం లేదని రెండు మూడు రోజులకు ఒకసారి కూలి యిస్తుంటారు ఇక ఊహించండి, వాళ్ళ అవస్థ!

పైగా పనిచేసేస్థలానికి సమీపంలో నీళ్ళెక్కడా లేవు. అయిదు గ్యాంగుల కూలీలకు ఒక బానినీళ్లే సప్లయి.

ఈ విధంగా నీళ్ళకుకూడా వాపోతున్న యీ పాటకపుజనం, పగలల్లా పనిచేసినతర్వాత కూటిగింజల కోసం తికమకలు పడాల్సివస్తోంది. గింజలు దొరికే టప్పటికి తలప్రాణం తోకకొస్తోంది. ఎక్కడన్నా దొరికినా, రూపాయికి ఆరుసేర్ల జొన్నలిస్తున్నారు.

సోవియట్ బాలబాలికల ప్రపంచం, మరోప్రపంచం!

శిశుపోషణలో సోవియట్ ప్రత్యేక శ్రద్ధ

తల్లి సేమాన్ని బిడ్డల సేమాన్ని విడదీసి చూడటం కష్టం. తల్లిని గురించి జాగ్రత్త పడటం అంటే బిడ్డ జాగ్రత్తకూడా తీసుకోవడం అన్నమాట.

స్త్రీల హక్కుల గురించి ఊరికే ఉపన్యాసాలు దంచటమూ, హక్కులు ఉత్తుత్త మాటలు గాకుండా వుండాలంటే, తల్లిగా ఆమె నెరవేర్చవలసిన కఠినమైన గొప్ప బాధ్యతలను నిర్వర్తించుటలో, స్త్రీకి సహాయం చేయాలి.

ఫ్యాక్టరీ మెషిన్లలో, విమానాలలో, మైక్రోస్కోప్ వద్ద, శాసనసభలో పనిచేసే తల్లులకూ - పిల్లలకూ సంబంధం ఏమి?

[illegible] ప్రభుత్వం స్త్రీలకు సహాయం చేయాలి. తల్లి పనిచేస్తున్నకాలంలోగాని: అధ్యయనం చేసే కాలంలోగాని, బిడ్డల జాగ్రత్త ప్రభుత్వమే తీసుకోవాలి.

తల్లి [illegible] పనిచేస్తుంటే, బిడ్డ తన రెండో గృహంలో - అంటే - శిశుపోషణాలయం (నర్సరీ) లోగాని, కిండర్‌గార్డెన్‌లోగాని ఉంటుంది. శిశు పోషణాలయం 14 రోజుల ప్రాయంనుండి బిడ్డలను తీసుకొంటాయి. కిండర్‌గార్డెన్‌లు నాలుగేండ్ల ప్రాయం మంది బాలబాలికలను తీసుకొంటాయి. ఇక్కడ బిడ్డలకు [illegible] ఒక పక్క, బీరువా, చిన్న [illegible] ఇక్కడ బిడ్డ, మరో ప్రపంచంలో - బిడ్డ వయసుకూ స్థాయికీ తగిన మరో ప్రపంచంలో - ప్రవేశించుతుంది.

ఈ పిల్లల ప్రపంచంలో నివసించే పెద్దలు: నర్సులూ, డాక్టర్లూ, ఉపాధ్యాయులూ. వాళ్లకి ముఖ్యమైనపని బిడ్డల జాగ్రత్త తీసుకోడమే. వంటపై యీనైమంది [illegible] పిల్లలుంటే, అటుటుంబంలో ఎంత అల్లరి, ఎంత గొడవ! కాని ఇక్కడ అంతా చక్కని ఆర్డరులో జరిగిపోతుంది. మంచి హుషారుగా వుంటుంది.

ఈ చిన్నప్రపంచం అంతా బిడ్డకు అనుకూలంగా మార్చబడుతుంది. కుర్చీలు, బల్లలు, బీరువాలన్నీ [illegible] పిల్లలు అందుకోడానికి వీలుగావుంటాయి. [illegible] ఈ ప్రపంచం, "గల్లివర్ ఇన్ లిల్లిపుట్" కథను జ్ఞాపకం చేస్తుంది.

ఇక్కడి ప్రపంచం అన్నిట్లోనూ కొత్తరకమే. పిల్లలకు అందరిలాగా రోజుకు 24 గంటలుగాదు. ఒంటేళ్ళకు ఇంకాతక్కువ. మరీపసిబిడ్డలకు 3 గంటలే. ఈమూడు గంటల్లో, ఈ పసిబిడ్డ రోజంతా గడిపి వేస్తుంది. తినడం, "షికారు" పోవడం, ఆడుకోవడం బిడ్డ పెరిగిన కొద్దీ, రోజుగంటలు కూడా పెరుగుతాయి, నిద్రకు తక్కువ గంటలు సరిపోతాయి.

బిడ్డ పెరిగిన కొద్దీ, దాని 'సంసారం' కూడా పెరుగుతుంది. దాని అవసరాల ననుసరించి మార్పులు జరుగుతాయి మరి చిన్నతనంలో, దాని "విశ్రాంతి" కాలమంతా, తనపైన ఉయ్యాలలో గట్టిన ఎర్రటి బంతిని పట్టుకోడంలోనో, గిలక్కాయ లూపడంలోనో, గడచిపోతుంది. పిల్లలు పడిపోకుండా వుంటానికిగాను చుట్టూ కర్రలు గట్టిన అటస్థలం వుంటుంది. ఆకర్రలు పుచ్చుకొని తిరుగుతూ వుంటారు. క్రమంగా గిలక్కాయలు పోతాయి, రబ్బరు ఆవులూ రబ్బరు గుర్రాలూ వస్తాయి. పిల్లలు నెమ్మదిగా నడక ప్రారంభించుతారు. ఆ ఆవరణలోనున్న కర్రలను పట్టుకొంటూ నడుస్తారు. కొన్నాళ్లకు ఈనిర్బంధంకూడా పోతుంది. ఈ ఆటస్థలద్వారాలు తెరుస్తారు. పిల్లలు బహిరంగ ప్రదేశంలోకి పోతారు. ఇక్కడ కొత్తరకం ఆటవస్తువులుంటాయి. రబ్బరు బొమ్మలూ, విమానాలు, పడవలూవుంటాయి.

పిల్లలు పెరిగినకొద్దీ, ఈ ప్రపంచ నివాసుల విధులు కూడా మారుతుంటాయి. ఇందులో పెద్దవాళ్ళకు మంచి మంచి దుస్తులు వస్తాయి. స్వెటర్సు, నిక్కర్లు, జాకెట్లూ వస్తాయి. చిన్నచిన్న టేబుల్సుపైన వాళ్లంతకు వాళ్లే తింటారు. చేతులు కడుగుకునే చిన్నచిన్న వాష్ బేసిన్‌లలో, తమంతకు తామే చేతులు కడుగుకుంటారు. పెద్దపెద్ద బొమ్మబిడ్లు కడుతూవుంటారు. పెడల్ మోటారుకార్లలో తిరుగుతారు. కొయ్య పర్వతాలను నిర్భయంగా ఎక్కుతారు. అక్కడనుంచి క్రిందికి జర్రిన జారతారు.

ఇండ్లలో ఇంత గడబిడ ఎవరుచేయనిస్తారు?

ఈ జీవితం అంతా గడిచాక ఇంటికిరావడం ఎంత హాయిగావుంటుంది! తల్లి దండ్రి, పనిపాటలు చేసి కాని ఇంటికి తిరిగివస్తారు. తమ విశ్రాంతికాలమంతా ఎంతో ఆనందంతో పిల్లలకోసం వినియోగించుతారు. తండ్రి భుజాలపైనో, తల్లి చంకనో ఎక్కిన పిల్లలకు వస్తువులు ఇదివరలాగా అంత పెద్దవిగా కన్పించవు. అందరి దృష్టి పిల్లలపైన కేంద్రీకరించ బడుతుంది. ప్రతివారికి, తాము రోజల్లాచేసిన పని పిల్లలు చెబుతూవుంటారు. బిడ్డలు కాలంవృధా చేయడం లేదని అందరికీ విశదమవుతుంది. షికారుకు వెళ్ళడం మూలంగా చుట్టూవున్న ప్రపంచం వారికి బోధపడుతూవుంది. జంతువులు, చెట్లూ చేమలూ, వస్తువులూ - వాటి ధోరణులూ పిల్లలకర్థంకా మొదలుబెడతాయి.

బలం, తెలివితేటలు, నైపుణ్యం కల్గించే అన్నిరకాల ఆటలుఆరప్రారంభించుతారు. మాటలునేర్చుకో మొదలెట్టి తనచుట్టూనున్న ప్రజా సంఘంలో నివసించడం మొదలెడుతారు.

తల్లులందరూ పిల్లల్ని, శిశుపోషణ శాలలకు, కిండర్‌గార్డెన్‌లకూ పంపరు. చాలామంది తమ పిల్లలను ఇంటిపద్దనే పెంచుతారు. కాని, తాను పనికి పోయేటప్పుడు తన బిడ్డను శిశు పోషణాలలోగాని, కిండర్‌గార్డెన్‌లోగాని నమ్మదగినవారి చేతులలోపెట్టి పోవలసియుంటుందని ఆమెకు తెలుసు. సోవియటు దేశంలో శిశు పోషణాలలూ, కిండర్‌గార్డెనులూ పిల్లలందరికీ లభ్యమయేటట్లు వుంటాయి. వాటికయే ఖర్చు ప్రభుత్వమే ఎక్కువభాగం భరించుతుంది. తల్లిదండ్రులు కొద్ది భాగం మాత్రము చెల్లించవలసివస్తుంది.

పూర్వం జారుకాలపు రష్యాలో, శిశుపోషణ శాలలలో 550 మంది ఉండేవారు. కిండర్‌గార్డెన్‌లలో 7 వేల మంది ఉండేవారు ఇపుడు సోవియటు యూనియన్‌లో శిశుపోషణాలలలోగాని, కిండరు గార్డెన్‌లోగాని, 18 లక్షల మంది పిల్లలున్నారు. వీరుగాక సమిష్టి వ్యవసాయక్షేత్రాలలో అవసరమును (సీజనలుగా) ఏర్పడిన శిశుపోషణ శాలలో కిండర్ గార్డెన్‌లలోను 67 లక్షల మంది పిల్లలున్నారు.

1914 లో కిండర్‌గార్డెన్‌లలో 7 వేల మంది పిల్లలుండేవారు. ఇపుడు 30 లక్షలమంది వున్నారు. ఇది పర్మనెంటు కిండర్‌గార్డెన్‌లలోగాని, సీజనల్ కిండర్‌గార్డెనులలోగాని వున్నవాని సంఖ్య.

కాని జారుప్రభుత్వంలో జీవితానికి ఈ జీవితానికిగల భేదాన్ని సంఖ్యలలో చెప్పగలమా! పూర్వం ఏదో దానధర్మాలతో దయాదృష్టితో చేసేవారు. వాటిని ఇప్పటి వాటితో పోల్చడానికి వీలులేదు.

ఏదో దయా దాక్షిణ్య బుద్ధితో, సోవియటులో పిల్లలకు అనవశ్యకమైన సంస్థలను నిర్మించడంలేదు.

సోవియటు బాలబాలికలు, అమూల్యమైన గణించరానిలేనిసంపదలను, భవిష్యత్తులో వారసులు. సోవియటు ప్రభుత్వ విధానమంతా ఈ చిన్ని పిల్లల చిన్ని పాపల హక్కులను గ్యారంటీ చేస్తుంది.

సోవియటు భవిష్యత్ వారసులను పెంపకంలో యావన్మంది ప్రజలూ, సర్వశోముల సహాయం చేస్తారు. పోషిస్తు మాతృభూమికి పేరు తెచ్చే వారసులుగా వారిని పెంచాలన్న సంగతి, సోవియటు ప్రజలకు తెలుసు.

ముస్లిం యువకులలో కర్నూలు కామ్రేడ్సు ఆదర్శకృషి

జిల్లా ముస్లింలీగు అధ్యక్షుడు, మరికొందరు ముస్లిం యువకులు, ఐక్యతా ఉద్యమంలో మన పార్టీకి దగ్గరగా వచ్చారు. ఆ అవకాశాన్ని తీసుకొని, ముస్లిం యువకులను సంఘటనపరచేందుకు, ఐక్యతా ఉద్యమాన్ని నిర్మాణ స్వరూపాన్ని ఇచ్చేందుకు (United Youth League) సంయుక్త యువజన సంఘాన్ని ఏర్పరచాలనే మాటతో ప్రత్యేక సంబంధమేమీ లేకుండా, సాంఘిక సమస్యలలో ఐక్యతను ప్రోత్సాహపరచుటకోసం యీ సంఘాన్ని ఏర్పరచారు. ఒక్కరోజులోనే 100మంది సభ్యులనుచేర్పించారు. అందులో 40 మంది ముస్లిములు. మిగతా హిందువులు. ముస్లిం యువజన సంఘం అను ప్రత్యేక సంఘంకూడ ఒకటి ఉన్నది. దానిని రద్దుపరుస్తామని ముస్లిం యువకులు సూచించారు. కాని మన కామ్రేడ్సు దానిని వారించి, ప్రత్యేక ముస్లిం యువజన సంఘం ఉండటం అవసరమేనని, ముస్లిం యువకులందరినీ ఆకర్షించుటకు అది వినియోగపడుతుందనీ, సంయుక్త యువజన సంఘం, ముస్లిం యువజన సంఘానికి పోటీగా చేయవద్దని వారించారు. 300 సభ్యత్వ ఫారాలు అచ్చువేయించారు. 500 కరపత్రాలను పంచిపెట్టారు. ఏప్రిలు మొదటి వారంలో మహాసభను జరుపుటకు, అందుకుగాను, డాక్టర్ లతీఫ్‌ను ఆహ్వానించుటకును తీర్మానించారు.

ఇంతవరకు చాలా ఆశాజనకంగానే ఉన్నది. కాని యీ సంఘాన్ని గట్టి పునాదులపై ఉంచాలంటే సరియైన కార్యక్రమము ఇచ్చి, సభ్యులచేత చక్కగా పనిచేయించాలి. ప్రజా సామాన్యానికంతకూ సంబంధించిన, ఆహార సమస్య, కిరోసిన్ సమస్యను సాధించుటకు వెంటనే యీ సంస్థ పూనుకోవాలి. అందుకుగాను బలమైన వాలంటీరుదళాన్ని నిర్మించాలి. ఈ సమస్యలను సాధించుటద్వారా, ఇప్పుడు సాధించిన ఐక్యతను స్థిరపరచి, వృద్ధిపరచుటకు అవకాశము వుంటుంది. కర్నూలు కామ్రేడ్సు చేసిన కృషిని, ఇతర జిల్లా కామ్రేడ్సు ఆదర్శంగా తీసుకోవాలి.

కామ్రేడ్స్!

లెనిన్ డే నాడు సమావేశమైన ఆంధ్ర కమిటీలో "ప్రజాశక్తి" 10 వేల ప్రతులు 3 వేల గ్రామాలకు పోయేటట్లు వృద్ధి చేయాలని తీర్మానింపబడింది. ఆప్రకారం జిల్లాలకు కోటాలు (ప్రతులు, గ్రామాలు) నిర్ణయించబడ్డాయి. కమిటీ సమావేశం తరువాత, ఇప్పటివరకు చూస్తే కోటాలు పూర్తికావడంలేదు సరికదా-లెనిన్ డే నాటికంటె 1400 తగ్గిపోయింది. 9500 నుండి 8100 లకు దిగింది; అంతేగాక ప్రస్తుతం ఏ జిల్లాలో ఎన్ని గ్రామాలకు వెళ్ళుతూందో, ఎన్ని కొత్త గ్రామాలకు పత్రిక వెళ్ళేది, జిల్లాలో ఎన్ని గ్రామాలలో ఎన్ని ప్రజాశక్తి పఠన గ్రూపులు ఏర్పాటు చేసినదీ తెలియజేసే రిపోర్టులుకూడ ఎవరూ పంపలేదు ఇది బోల్షివిక్ విధానంకాదు తీసికొన్న కోటాలు పూర్తిచేయక పోవడం కమ్యూనిస్టుల లక్షణం కాదు... అందుచే కామ్రేడ్సు! వెంటనే మేల్కోవాలి. మొక్కవోని బోల్షివిక్ కార్యదీక్షను ప్రదర్శించి మేడే నాటికి ముందే కోటాలను పూర్తిచేసి, లెనిన్ - స్టాలిన్ పార్టీలో మన అర్హతను రుజువుచేసుకుంటారని హెచ్చరిస్తున్నాము.

— రాష్ట్ర కమిటీ.

15-3-43 నాటికి — మే డే కోటాలు

జిల్లా	చందా దార్లు	మొత్తం కాపీలు	వెళుతున్న గ్రామాలు	పత్రికలు	గ్రామాలు
వైజాగ్	66	375	37	475	60
తూ॥ గో॥	67	792	200	1000	400
ప॥ గో॥	352	889	200	1000	300
కృష్ణా	1150	2600	492	2750	800
గుంటూరు	496	1586	198	1750	400
నెల్లూరు	309	676	129	1000	250
చిత్తూరు	53	129	73	250	150
అనంతపురం, బళ్ళారి	186	311	75	275	100
కడప	37	115	36	250	80
కర్నూలు	65	165	54	250	80
నైజాం, ఇతరరాష్ట్రాలు	142	460	153	1000	300
మొత్తం	2022	8198	1647	10,000	2980

రెండో రంగానికి ఆలస్యమంటే

నాజీఉద్దేశాలు నెరవేర్చడమన్న మాట

★ ప్రపంచ యుద్ధసమీక్ష

"ఫ్రాన్సు రంగంలో నాజీలమీద యుద్ధం ప్రారంభించడంలో ఒకగంట ఆలస్యం చేయడమంటే, ఆకలిమంటలకు పులమలె మాడిపోతూ, బాధ్యాలతో కృశించిపోతూ, ఫ్రెంచి బాలబాలికలు లెక్కలేనంత మంది చనిపోవడమన్నమాట—ఫ్రెంచి జాతి భవిష్యత్తుకే జీవనాధారాలయిన ఫ్రెంచి యువకులు వేలకొలది నాజీ ఇనపగొలుసులకు బలిఅయి, వీరి జాతి సత్వంలో క్రుంగిపోవడమన్నమాట." ఫ్రాన్సులో ప్రస్తుత పరిస్థితుల్ని గురించి, రెండవ రంగ అవసరాన్ని గురించి చెబుతూ డిగాల్ పక్ష నాయకుల్లో ఒకరన్న మాటలివి. "ఫ్రాన్సులో పరిస్థితులు చాలా తీవ్రంగా వున్నాయి. మిత్రరాజ్యాలు వేగిరం ఫ్రాన్సులో సేనల్ని దింపాలి." – జనరల్ డిగాల్ ఇచ్చిన హెచ్చరిక ఇది. ఈ నాయకులకింత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులేమిటి?

నాజీ సన్నాహాలు

సోవియట్ యుద్ధ రంగాల్లో జర్మను సేనలో ప్రధాన దళాలన్నీ చావుదెబ్బలు తిన్నాయి. ఇంతవరకు జర్మను విజయాలకు ముఖ్య కారణంగా వుండిన సంఖ్యా బలం చాలవరకు తరిగిపోయింది. దీన్ని సరిచేసి, మళ్ళీ తమ సేనల్ని మరామత్తు చేసుకోడానికి జర్మనులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పడమటి యూరపులో కాపుదలగా పెట్టిన సేనల్ని, సోవియట్ విజయాలను అరికట్టడానికి రష్యాకు మరలిస్తున్నారు. అటు జర్మనీలో ఆయుధం పట్టగల ప్రతివ్యక్తిని సైన్యంలోకి సమీకరిస్తున్నారు. అదరాబాదరాగా కొత్తసేనల్ని తయారుచేసి యుద్ధ రంగానికి పంపడానికి కృషి చేస్తున్నారు. ఒకవైపు ఈ సన్నాహాలు జరుగుతూంటే, రెండోవైపు ఆయుధాల ఉత్పత్తిని నిర్బంధ కావినత్వంద్వారా కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు. దీనికోసం ఒక్క ఫ్రాన్సునుండే నాలుగు లక్షల శ్రామికుల్ని సమీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. [illegible] లావల్, నాజీ [illegible] చేతులు కలిపి ఈ ప్రయత్నాలకు అన్నివిధాల తోడ్పడుతున్నాడు. కాలేజీలను కూడా మూసివేసి విద్యార్థియువకులందరిని జర్మనీకి పంపుతానని వీరు వాగ్దానం చేశాడట.

ఈ కృషిద్వారా జర్మనులు ఒక్క దెబ్బతో రెండు ఫలితాలు సాధించడానికి ఉద్దేశించినట్లుంది. నిర్బంధ కావినత్వంద్వారా తమ ఆయుధోత్పత్తిని కొనసాగించడం ఒక ఉద్దేశం. ఈ విధంగా లక్షలకొలది దృఢకాయుల్ని ఫ్రాన్సులో లేకుండా చేసి, ముందుముందు ఫ్రెంచిప్రజలెవరినే తిరుగుబాటులకు గట్టిబలం లేకుండా చేయడం రెండో ఉద్దేశం.

దేశభక్తి పూరితులైన ఫ్రెంచి ప్రజలందరూ ఈ నాజీ ప్రయత్నాలను ప్రతిఘటించడానికి కంకణం కట్టారు. దేశంలో రహస్య ఉద్యమాలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో గెరిల్లాదళాలేర్పడి వందలకొలది నాజీలను బలి తీసుకుంటున్నాయి. పారిస్, బ్రెస్ట్, మొదలయిన నగరాల్లో గెరిల్లాదళాలకు జర్మను సైనికులకు వీధిపోరాటాలు జరిగాయి. ముఖ్య నగరాల్లో నాజీలు వీధి రక్షణలను నిర్మించుకోవలసి వచ్చింది. ఇంకా ఎన్నో విధాల ఫ్రెంచి గెరిల్లాలు నాజీల ప్రయత్నాలను భగ్నంచేసి, వాళ్లను ముప్పుతిప్పలు పెట్టడానికి నడుం బిగించారు. ఆక్రమిత యూరప్ అంతటా ఇంచుమించు ఇదేస్థితి.

రెండవ రంగం లేకపోతే –

ఆక్రమిత యూరపులో రెండో రంగం సాఫీగా, జయప్రదంగా సాగాలంటే అక్కడి ప్రజల సహకారం అవసరం. రెండో రంగం ప్రారంభం కావడం ఎంత ఆలస్యమయితే, ఈ సహకారం మిత్రరాజ్యాలకు దొరకకుండా చేయడానికి నాజీలకు అంత ఎక్కువ అవకాశం చిక్కుతుంది ఇలాంటి పరిస్థితులలో రెండో రంగం, ముఖ్యంగా ఫ్రాన్సులో లేకపోవడం అంటే, నాజీల ఉద్దేశాలు నెరవేరడ మన్నమాట. తక్షణం రెండోరంగం ప్రారంభం కాకుండా చేస్తున్న వారంతా, నాజీ ఎత్తులు కొనసాగడానికి ఏజంట్లుగా పనిచేస్తున్నారన్నమాట.

తిరుగుదాడి

ఆలస్యంవల్ల ఇంత ఘోర ఫలితాలు కలుగగలవు. కాని, సామ్రాజ్యవాద దృక్పథంతో తప్ప, ఇంకే దృష్టితో చూచినప్పటికీ ఆలస్యానికి ఆవగింజంతయినా కారణం లేదు. ఎందువల్లనంటే —

"మన ప్రాణాలను దక్కించుకోవడంకోసం పట్టుదలతో యుద్ధంచేయండి", అని డాక్టరు గోబెల్సు సోవియటు రంగాన్నుద్దేశించి జర్మను ప్రజలను ఉద్బోధించాడు. అంటే, తమ చావో, బ్రతుకో, సోవియట్ రంగంమీద ఆధారపడి వున్నదని నాజీ నాయకులు గుర్తించారన్నమాట. అందుచేత తెగించి, పడమటి యూరపునుంచి సేనల్ని తెచ్చి, సోవియట్ రంగానికి పంపుతున్నారు. ఎర్రసేన విజయ యాత్రను అడ్డగించడానికి, ఇటీవల పోగొట్టుకొన్న ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి మిగిలివున్న తమ బలాన్నంతా

రష్యాలో హిట్లర్

ఒడ్డి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో నాజీలు చిన్న చిన్న రంగాలలో పెద్ద పెద్ద సేనల్ని కేంద్రీకరించి, ఆరంగంలో రెడ్ఆర్మీకన్నా ఎక్కువ బలం సంపాదించి జయంపొందడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ ప్రయత్నం డాన్ బేసిన్ రంగంలో (డానెట్జ్‌నది ప్రాంతంలో, రాస్టావ్‌కి పడమట) కొంతవరకు ఫలించింది. లోగడ రెడ్ఆర్మీ చేతులలోపడి ఛిన్నాభిన్నమైపోయిన 8 టాంకు డివిజన్లను, 5 సైనిక డివిజన్లను తిరిగి కూడదీసి, మరామత్తు చేసుకొని, పడమటి యూరపునుంచి తెచ్చిన మరి 12 సరికొత్త డివిజన్లను వీటికి చేర్చి, నాజీలు ఈ రంగంలో విజృంభించారు. వోరోషిలావ్‌గ్రాడ్‌కి, అజావ్ సముద్రతీరానికి మధ్యనున్న సన్నవిరంగంలో ఇంత పెద్ద సేనను కేంద్రీకరించడంవల్ల, రెడ్ఆర్మీ వెనక్కు తగ్గవలసి వచ్చింది. ఆ రంగంలో 8 నగరాలను ఖాళీచేసి, రెడ్ఆర్మీ డానెట్జ్ నదీతీరంలో కొత్త వ్యూహం ఏర్పరచుకుంది ఈ ఎనిమిది నగరాలలో లొజొవాయా, పావ్లొగ్రాడ్, లిసిచాన్‌స్కు, బార్వెంకో నగరాలు ముఖ్యమైనవి రెడ్ఆర్మీ కొత్తవ్యూహాన్ని కూడా భేదించడానికి నాజీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని, ఘోరమైన నష్టాలుతప్ప వేరే ఫలితం సాధించలేకపోతున్నారు.

ఖార్కావ్ మీదికి

ఇదే సమయంలో ఖార్కావ్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోడానికి జర్మన్లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. పడమర, దక్షిణ దిక్కులనుండి జర్మనులు ఈ నగరం మీదికి విజృంభిస్తున్నారు, అనేక విమానాల సహాయంతో 2 లక్షలకు పైగా సేనలను ఈ ఒక్క రంగంకోసం వుపయోగిస్తున్నారు ఎంత నష్టానికైనా తెగించి జర్మనులు మొండిగా తెగబడి యుద్ధంచేస్తున్నారు. ఖార్కావ్‌ని రక్షిస్తున్న రెడ్ఆర్మీ సేనలు కొంతవెనుకకు రావలసి వచ్చింది కాని, దక్షిణాన డానెట్జ్ నదినిదాటివెళ్లి, నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోడానికి నాజీలుచేసిన ప్రయత్నమంతా విఫలమై పోయింది. అవసరమైతే ఖార్కావ్ నగరాన్ని, మరో స్టాలిన్‌గ్రాడ్‌లాగా చేయడానికి రెడ్ఆర్మీ కంకణం కట్టి యుద్ధంచేస్తూంది. ఈ విధంగా ఖార్కావ్, రాస్టావ్ నగరాల మధ్యనున్న 200 మైళ్ల రంగంలోను రెడ్ఆర్మీ రక్షణయుద్ధాలు సాగిస్తున్నది.

సోవియట్ విజయాలు

దక్షిణాన ఇలావుండగా, ఉత్తరాన మాస్కోనుంచి కుర్స్కువరకు గల 500 మైళ్ళ రంగంలో రెడ్ఆర్మీ తన విజయాత్ర సాగిస్తూనేవుంది. మధ్య రంగంలో విజృంభించిన ఎర్ర సైన్యాలు ముందుకు పోయి, ఈ వారం ప్రారంభంలో వ్యాజ్మా నగరానికి ఉత్తరాన్నున్న సిచెవ్కానగరాన్ని పట్టుకొన్నాయి. ఈఒక్క నగరంలో రెడ్ఆర్మీకి ఎనిమిది విమానాలు, 314 టాంకులు, వందలకొలది రైల్వే పెట్టెలు, పికంగులు, దొరికాయంటే, జర్మన్లు దీనినెంత ముఖ్య ప్రదేశంగా భావించారో స్పష్టం కాగలదు ఈ రంగంలో వ్యాజ్మాకోసం తూర్పు, ఉత్తర, వాయువ్య, దిక్కులనుంచి ముందుకు సాగిన ఎర్రసేన, 20 నిమిషాల కొక గ్రామం చొప్పున ఆక్రమించుకుంటూ పోయింది. ఈ విజృంభణను అరికట్టడానికి జర్మనులు ఎంతో ప్రయత్నించారు. కాని లాభంలేక పోయింది. చివరకు రెడ్ఆర్మీ వ్యాజ్మా నగరాన్ని స్వాధీనం చేసుకొంది. ఈ నగరంలో 0000 మంది నాజీలు చచ్చారు. ఎంతో యుద్ధ సామగ్రి పట్టుబడింది వ్యాజ్మా విజయం ఫలితంగా స్మొలెన్‌స్కు నగరానికి ప్రమాదం చాల హెచ్చింది ప్రతిగంట స్మొలెన్‌స్కు నగరాన్ని సమీపిస్తూంది. ఎర్రసేన స్మొలెన్‌స్కు నగరం మధ్య రంగానికంతటికీ నాజీల ముఖ్య శిబిరం. ఇప్పుడు స్మొలెన్‌స్కు మీదికి రెండు సోవియట్ సేనలు దండెత్తి వెళుతున్నాయి.

వ్యాజ్మావిజయంవల్ల, స్మొలెన్‌స్కుమీదికి దాడితోపాటు, బ్రియాన్‌స్కు-ఓరెల్ రంగానికి ప్రమాదం హెచ్చింది. ఈ రంగానికి ఇదివరకే దక్షిణంనుంచి ప్రమాదం పెరుగుతూంది.

ఇది ఇలావుండగా, ఇల్‌మన్ సరస్సు రంగంలో బాల్టిక్ రాజ్యాలవైపు సాగుతూన్న దాడిలో మార్షల్ టిమోషెంకో సేనలు స్టారయారుసా నగరాన్ని సమీపిస్తున్నాయి. ఆ నగరానికి 15 మైళ్ళ దూరంలోవున్న ఒక ప్రదేశాన్ని కొన్నాళ్ళ క్రిందట ఆక్రమించుకొన్నాయి. ఇక్కడి విజయాల ఫలితంగా మధ్య రంగంలోని నాజీసేనలు లెనిన్‌గ్రాడ్ రంగంలోని సేనలనుండి విడబడిపోయాయి. త్వరలో స్మొలెన్‌స్కు కూడా రెడ్ఆర్మీ వశమయితే, అక్కడనుంచికూడా బాల్టిక్ రాజ్యాలమీదికి, బైలో రష్యా (లోగడ సోవియట్ యూనియన్‌లో చేరిన పోలండు దేశభాగం) మీదికి పోడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది.

ఈ విధంగా మధ్య వుత్తర రంగాలలో నాజీల స్థితి క్షణ క్షణం ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉన్నపుడు, దక్షిణాన వాళ్ళు చూపుతూన్న ఉధృతం చివరకు నిష్ప్రయోజనం కాకతప్పదు. ఇంత కష్టపడి నాజీలు సాధించిన విజయాలు చివరకు తాత్కాలిక విజయాలే కాకతప్పదు.

నాజీల స్థితి

ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్నాయి, ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పిన ఘటనలన్నీ అంటే, ఆక్రమిత యూరపులో, దుర్భేద్యాలని ఇదివరకు దంబాలుకొట్టిన నాజీ రక్షణవ్యూహాలన్నీ, ఇప్పుడు చాలవరకు గుల్లయిపోయాయన్నమాట. కమ్యూనిస్టు [illegible] ప్రచారం, మొదలయిన నాజీక [illegible] తో మిత్రరాజ్యాలలో చీలికలు తెచ్చి, ఆ చీలికలతో ఈ గుల్లను [illegible] కోడానికి నాజీలు పన్నాగాలు పన్నుతున్నారు.

బ్రిటన్, అమెరికా సామ్రాజ్యవాద నాయకుల [illegible] పోకడలు నిజంగా ఈ ఎత్తుగడలకు [illegible] న్నిస్తున్నాయి. సోవియట్ విజయాలు చూచి [illegible] పోతున్న సామ్రాజ్యవాద ముఠాల చిలిపిచేష్టలు, నాజీ నరహంతకుల ఆటలను ఇంకొంతకాలం సాగిస్తున్నాయి వీళ్ళ వర్గద్వేషమే [illegible] కళ్ళకు కనబడుతూంది గాని, ప్రపంచాన్ని రక్త [illegible] హాల్లో ముంచెత్తుతున్న నాజీ గండ్రగొడ్డలి కనబడటం లేదు. ఉదాహరణకు గతవారం అంతములోపు [illegible] ప్రభుత్వం వి.త చర్య, ఈ వారం రష్యాలోని అమెరికన్ రాయబారి వింత మాటలు (ఈ విషయం [illegible] కీయంలో చర్చించారు) వీళ్ళ ధోరణిమారి [illegible] వారే హెచ్చరించవలసి వస్తోంది. రష్యా [illegible] భావాలు మరో ప్రపంచ యుద్ధానికి తప్పక [illegible] యని దక్షిణాఫ్రికా ప్రధాని మార్షల్ స్మట్సు హెచ్చరిస్తూ, అమెరికా, బ్రిటనులలో రష్యాపట్ల ఇంకా ఎక్కువ సద్భావం కలగాలని చెప్పారు.

ప్రజల బాధ్యత

కాని, ఇంతవరకు చరిత్ర నేర్పుతూన్న పాఠాలను గమనించినట్లయితే, ప్రజాసామాన్యం తన బాధ్యతను, తన క్షేమాన్ని గుర్తించి కార్యసాధనకు పూనుకుంటేనేగాని, వీళ్ళ ఆటలు ఆగవనడం నిస్సందేహం. బ్రిటన్, అమెరికా ప్రజలపైని ఈనాడు ఒక మహత్తర బాధ్యత ఉంది.

ఆక్రమిత యూరపులోని పరిస్థితులు, సోవియట్ రంగంలోని పరిస్థితులు, ఎలావున్నాయో పైని చెప్పాం. రెండవ రంగం జయప్రదం కావాలంటే ఆక్రమిత రాజ్యాల ప్రజల సహకారం కావాలన్నాము. కాని, కరడుగట్టిన సామ్రాజ్యవాద ప్రభుత్వవర్గాలకు ప్రజల సహకారం అంటే లెక్కలేదు. జనరల్ డిగాల్, జనరల్ మిహైలోవిచ్ (ఇతను యుగోస్లావియా సేనాధిపతి. గొప్ప దేశభక్తుడని, యుగోస్లావియాలో గెరిల్లా యుద్ధాన్ని ఇతనే నడుపుతున్నాడని, సామ్రాజ్యవాద వార్తా సంస్థలు బూటకాలు ప్రచారం చేశాయి. నిజానికి ఇతను ఇటలీ అధికారులతో చేరి యుగోస్లావియా దేశభక్తుల్ని హింసిస్తున్నాడని సోవియట్ ప్రభుత్వం మొన్న బయటపెట్టింది. లండనులోని యుగోస్లావియా ప్రభుత్వానికి కోపం వస్తుందనేమో, బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రకటనను ఇంకా ఖండించలేదు.) లాంటివారి సహకారమే వీళ్ళకు ఎక్కువ ప్రధానం. ఈ విషయం ఇండియాలో సుస్పష్టమయింది. ఇండియాకు జాతీయ ప్రభుత్వాన్నిచ్చి, తద్వారా నలభైకోట్ల భారత ప్రజల హృదయపూర్వక సహకారాన్ని సంపాదించి, త్వరగా బర్మాను తిరిగి వశపరచుకొని, వీర చైనా పడుతూన్న బాధలను తొలగించడం సక్రమమైన పద్ధతి. కాని, సామ్రాజ్యవాద చర్చిల్, రూజువెల్టుల ధోరణి వేరు. యూరపు పని పూర్తి అయేవరకు ఇటు తిరగరట. ఈలోగా జపాన్ చైనాలో తిరిగి తీవ్ర యుద్ధాలు ప్రారంభిస్తూంది. చైనా, బర్మా సరిహద్దు దగ్గర, హూపె రాష్ట్రంలోను, యాన్గ్‌ట్సీ నది ప్రాంతంలోను, తీవ్ర యుద్ధాలు ప్రారంభమయాయి. అటు ఆస్ట్రేలియా నైరుతి దిక్కున జపాన్ నౌకా, సైనిక సమీకరణ సాగిస్తూంది; ఇటు బర్మాలో అక్యాబ్ మొదలైన చోట్ల తన స్థావరాలను చాల బలపరచుకుంది.

ప్రజల ఆశయాలకు, వారిక్షేమానికి భిన్నంగా ప్రవర్తిస్తూ, వారి సహకారాన్ని తృణీకరిస్తూ కార్యక్రమాన్ని సాగించాలనుకుంటే ఫలితం ఇలాగే వుంటుంది.

ఈ ఆటలు ఆగిపోయి తమకు, ప్రపంచ ప్రజలకు క్షేమం కలగాలంటే బ్రిటన్, అమెరికా ప్రజలు తమ ప్రభుత్వవర్గాల సామ్రాజ్యవాద సంకుచిత తత్వాన్ని రూపుమాపాలి. ఆ ప్రభుత్వవర్గాలు సక్రమ మార్గాన్ని పడిచేలా చేయాలి, ఆలాచేస్తేనే యూరప్‌లో రెండో రంగం ఏర్పడుతుంది; ఇండియాకు జాతీయ ప్రభుత్వం లభించి, తద్వారా జపాన్ మీద ఈ నాడేదండయాత్రకు అవకాశం కలుగుతుంది; ట్యునీషియా తరంగం పరిపడుతుంది.

—కామ్రేడ్ తాపీ మోహన్‌రావ్

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE